

దుర్గగుడి మహామండపంలో కానుకల లెక్కింపును పర్యవేక్షిస్తున్న ఈవో శీనానాయక్



హుండీ ఆదాయం రూ.10.30 కోట్లు

దుర్గగుడిలో దసరా ఉత్సవాల హుండీల లెక్కింపు

- బంగారం 387 గ్రాములు.. వెండి 19.450 కేజీలు
- వివరాలు వెల్లడించిన ఈవో శీనానాయక్

ఇంద్రకీలాద్రి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): దుర్గామల్లేశ్వర దేవస్థానంలో జరిగిన దసరా మహోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారిని దర్శించు కున్న భక్తులు సమర్పించిన హుండీల ఆదాయం రూ.10,30,95,521 వచ్చింది. ఈ వివరాలను ఈవో వి.కె.శీనానాయక్ మంగళవారం వెల్లడించారు. మహా మండపం ఆరవ అంతస్తులో భక్తులు సమర్పించిన కానుకలను అధికారులు రెండు రోజుల పాటు లెక్కించారు. మొదటి రోజు సోమవారం రూ.3,57,92,708 నగదు, మిగతా 6లో..

నాణ్యతకు తిలోదకాలు

ఫిల్టర్‌బెడ్‌ల మరమ్మతుల్లో కాంట్రాక్టర్ నిర్వాకం

మూలనపడిన ఆకుమర్రు మంచినీటి పథకం

- 102 గ్రామాలకు తాగునీటి సరఫరాకు ఇదే దిక్కు
- రూ.2.40కోట్లతో నాలుగు ఫిల్టర్‌బెడ్‌లకు మరమ్మతులు
- మేలో పనులు ప్రారంభం.. నేటి వరకు రెండు ఫిల్టర్ బెడ్‌ల పనులు కూడా పూర్తికాని వైనం
- త్వరితగతిన మరమ్మతులు చేయకుంటే తాగునీటికి కష్టాలే!
- నాణ్యమైన ఇసుకను వాడలేదని విమర్శలు

మచిలీపట్నంలో నార్త్, సౌత్ మండలాల్లోని 102 గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే ఆకుమర్రు మంచినీటి పథకం పనుల్లో నాణ్యతాప్రమాణాలను విస్మరిస్తున్నారు. రూ.2.40 కోట్లతో మేలో మరమ్మతులు చేపట్టిన నాలుగు ఫిల్టర్ బెడ్‌లలో రెండు కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. త్వరితగతిన మరమ్మతులు పూర్తి చేయకుంటే తాగునీటి కష్టాలు తప్పవని స్థానికులు అంటున్నారు. అధికారులు, పాలకులు స్పందించి నాణ్యతాప్రమాణాలతో వీటిని నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం: మచిలీపట్నం నార్త్, సౌత్ మండలాల్లోని 34 పంచాయతీల పరిధిలోని 102 గ్రామాలకు తరకటూరు సమ్మర్ స్టోరేజీ ట్యాంకు వద్ద ఉన్న ఆకుమర్రు, మంగినపూడి మంచినీటి పథకాల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఆకుమర్రు మంచినీటి పథకం ఫిల్టర్ బెడ్‌లు మూడేళ్ల క్రితమే మరమ్మతులకు గురయ్యాయి. దీంతో మంగినపూడి మంచినీటి పథకం ద్వారా తాగునీటిని సరఫరా చేస్తూ వచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆకుమర్రు మంచినీటి పథకానికి సంబంధించిన నాలుగు ఫిల్టర్ బెడ్‌లకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసేందుకు రూ.2.40 కోట్ల నిధులను మంత్రి కొల్లు రవీంద్ర చొరవ తీసుకుని తీసుకువచ్చారు. ఈ ఏడాది మేలో ఈ ఫిల్టర్ బెడ్‌లకు మరమ్మతులు ప్రారంభించారు. అయితే నాలుగు ఫిల్టర్ బెడ్‌లకు గాను రెండింటిలోనే పనులు చేస్తున్నారు. మిగిలిన రెండింటిలో పనులు ఇంకా ప్రారంభించనేలేదు.



ఆకుమర్రు మంచినీటి పథకం ఫిల్టర్‌బెడ్

ఇసుకలో నాణ్యత ఎంత?

సామ, దాన, దండోపాయాలతో పనులు దక్కించుకున్న వ్యక్తి ఈ పనులు సక్రమంగా చేయడంలేదనే విమర్శలు ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం నిర్మాణం చేసిన ఈ ఫిల్టర్ బెడ్‌లలోని ఇటుకలు, కంకర ఇతరత్రా మెటీరియల్ మొత్తాన్ని వెలికితీసి, శుభ్రం చేసి మళ్లీ అమర్చాల్సి ఉంది. కంకర, ఇటుకలు పాతవే పెట్టినా, నీరు ఫిల్టర్ అయ్యేందుకు కీలకమైనది ఇసుక. చీరాల నుంచి మొదటి రకం నాణ్యత కలిగిన ఇసుకను వాడాలనే నిబంధన ఉంది. అయితే సబ్ కాంట్రాక్టుకు పనులు చేస్తున్న వ్యక్తి నాణ్యతలేని ఇసుకను వాడారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి రకం నాణ్యతతో ఉన్న ఇసుకను వాడకుండా, రెండోరకం ఇసుకను 40శాతం, మూడోరకం ఇసుకను 60శాతం మేర వాడారనే విమర్శలున్నాయి. పూర్తిస్థాయిలో నాణ్యతతో ఉన్న ఇసుకను ఫిల్టర్‌బెడ్‌లలో వాడితే కనీసంగా ఏడెనిమిది సంవత్సరాలపాటు ఫిల్టర్‌బెడ్‌లు సక్రమంగా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు. నాణ్యత లేని ఇసుకను వాడితే రెండు, మూడు సంవత్సరాలకే ఫిల్టర్‌బెడ్‌లు పనితీరు పడిపోతుందని పేర్కొంటున్నారు. రెండు ఫిల్టర్ బెడ్‌ల పనులు తుది దశలో ఉండగా, వాటిని క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు ఇంకా పరిశీలించలేదని, వారి పరిశీలన తర్వాతనే వీటిని వినియోగంలోకి తెస్తారని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు.

సోము కన్‌స్ట్రక్షన్‌కు పనులు అప్పగిస్తే..

ఆకుమర్రు మంచినీటి పథకం నాలుగు ఫిల్టర్ బెడ్‌లకు పూర్తిస్థాయి మరమ్మతు పనులను చేసేందుకు కృష్ణాజిల్లాలోని కాంట్రాక్టర్‌లకు అర్హత లేకపోవడంతో రాజమండ్రికి చెందిన సోము కన్‌స్ట్రక్షన్‌కు పనులు అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ పనులను దక్కించుకునేందుకు ప్రయత్నించి విఫలమైన కూటమికి చెందిన ఓ వ్యక్తి టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత తెరవెనుక చక్రం తిప్పాడు. తనకు ఈ పనుల్లో వాటా ఇవ్వాలని పట్టుబట్టి తీవ్రస్థాయిలో కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెచ్చాడు. దీంతో రాజమండ్రికి చెందిన అసలు కాంట్రాక్టర్ రెండు ఫిల్టర్‌బెడ్ పనులను కూటమి నాయకుడికి అప్పగించారు. మిగిలిన రెండు ఫిల్టర్‌బెడ్‌ల పనులు అసలు కాంట్రాక్టర్ చేసేలా ఒప్పందం కుదిరింది.

గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యం

గత వైసీపీ ప్రభుత్వంలో తరకటూరులోని ఆకుమర్రు మంచినీటి పథకం ఫిల్టర్ బెడ్‌లు పాడైపోయినా వీటికి కనీస మరమ్మతులు చేయించకుండా జాప్యం చేశారు. అప్పట్లో రూ. 45 లక్షలతో ఈ పనులు చేసేందుకు అనుమతులు ఇచ్చారు. రూ.45 లక్షలకు సంబంధించిన పనులను తొమ్మిది పనులుగా విభజించి నామినేషన్ పద్ధతిన కేటాయించారు. ఈ పనులను ప్రారంభించి సక్రమంగా చేయకపోవడంతో అప్పటి కలెక్టర్ రంజిత్ బాషా ఆర్‌డబ్ల్యూఎస్‌కు చెందిన నిపుణులతో ఈ పనులను తనిఖీ చేయించారు. వారు ఇచ్చిన నివేదిక ప్రకారం పనులను రద్దు చేశారు. ఇదిలా ఉంటే ఈ ఫిల్టర్‌బెడ్‌లకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసేందుకు మంత్రి కొల్లు రవీంద్ర రూ.2.40 కోట్ల నిధులను తీసుకువచ్చారు. అయితే రెండోసారి ఈ పనులు నాణ్యతతో చేయడం లేదనే విమర్శలు వెల్లువెతుతున్నాయి. మూడు నెలల్లో ఈ నాలుగు ఫిల్టర్‌బెడ్‌ల పనులను పూర్తిచేయాల్సి ఉండగా, గత ఐదున్నర నెలలుగా రెండు ఫిల్టర్‌బెడ్‌ల పనులు కూడా పూర్తి చేయకపోవడం గమనార్హం. ఆకుమర్రు మంచినీటి పథకం ద్వారా 58 గ్రామాలకు తాగునీటిని అందించే కీలకమైన పనులను అసలు అనుభవమే లేని కాంట్రాక్టరుతో చేయించడం ఒక ఎత్తయితే, మిగతా 6లో..





ఆలయం వెనుక నూతనంగా నిర్మించిన షాపులు (ఇన్‌సెట్‌లో) అభయాంజనేయ స్వామి దేవస్థానం

లీజు మాయ!

అభయాంజనేయ స్వామి ఆలయం ఆదాయానికి గండి!

- ధర్మసత్రం స్థలంలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో దుకాణాలకు వేలం
- ఆదాయం వచ్చే అవకాశాలున్నా.. ఒక్కో షాపునకు రూ.10 వేలుగా నిర్ణయం
- సిండికేట్ అయి రూ.7,500కే దక్కించుకున్న పాటదారులు
- అధిక ధరలకు సబ్‌లీజులకు ఇచ్చి అక్రమార్జన!
- అధికారులు, నూతన పాలక వర్గం తీరుపై సర్వత్రా విమర్శలు

హనుమాన్‌జంక్షన్ అభయాంజనేయస్వామి ఆలయ ఆదాయానికి అధికారులే గండికొడుతున్నారు. ధర్మసత్రం స్థలంలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో దుకాణాలను కారుచౌకగా కట్టబెట్టారు. సిండికేట్‌గా ఏర్పడి షాపులు దక్కించుకున్న వారు అధిక ధరలకు సబ్ లీజులకు ఇచ్చి అక్రమార్జన చేస్తున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన నూతన పాలకవర్గం పట్టనట్టు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

(ఆంధ్రజ్యోతి, హనుమాన్ జంక్షన్): హనుమాన్‌జంక్షన్‌లోని అభయాంజనేయస్వామి దేవాలయం రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచింది. దేవస్థానానికి చెందిన ధర్మస్థలం స్థలంలో ఇటీవల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. షాపులను అద్దెకు ఇచ్చే విషయంలో అధికారులు ఉదాసీనవైఖరి అవలంబించడంతో పాటదారులు కారు చౌకగా వాటిని దక్కించుకున్నారు. ఆదాయం రాగలిగే పరిస్థితి ఉందని తెలిసినా కూడా అధికారులు అతి తక్కువగా అద్దెలను నిర్ణయించారు. పోనీ నిరుద్యోగులకు ఉపాధి కల్పన నిమిత్తం అతి తక్కువ ధరకు అద్దెకు ఇచ్చారా అంటే అదీ లేదు. వ్యాపారం చేసేవారికి కారు చౌకగా కట్టబెట్టారు.

ఆలయ ఆదాయ వనరుగా ఉంటుందనుకుంటే..

అభయాంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి ఆదాయం అవసరం. ఈ క్రమంలో ధర్మసత్రం స్థలంలో వ్యాపారాలు నిర్వహించుకోవడానికి రూ.30 లక్షలు మిగతా 6లో..

స్వచ్ఛ చల్లపల్లికి కీర్తి కిరీటం

- రాష్ట్రస్థాయిలో స్వచ్ఛ గ్రామ పంచాయతీగా గుర్తింపు
- స్వచ్ఛాంధ్ర రాష్ట్రస్థాయి అవార్డును అందుకున్న సర్పంచ్, కార్యదర్శి 8లో

మెడికల్ కాలేజీల పనులు కూటమి రాకతో వేగవంతం

- 17 మెడికల్ కాలేజీల్లో ఎన్ని పూర్తి చేశారో సమాధానం చెప్పాలి
- మంత్రి కొల్లు రవీంద్ర 8లో

జిల్లాలో ధాన్యం సేకరణకు 287 రైతు సేవా కేంద్రాలు

- జేసీ నవీన్ 6లో

జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా యుగంధర్



మచిలీపట్నం టౌన్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : జిల్లా నూతన వైద్య ఆరోగ్యశాఖాధికారిగా పి.యుగంధర్ నియమితులయ్యారు. అనంతపురంలో డీఐవోగా పనిచేస్తున్న యుగంధర్‌కు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్వ వైద్య ఆరోగ్యశాఖాధికారి శర్మిష్ట ఉద్యోగ విరమణ తర్వాత జిల్లా మలేరియా అధికారి ఏ.వెంకట్రావు ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోగా వ్యవహరిస్తున్నారు.

ఇంకెంత కాలం!

అందుబాటులోకి రాని విజయవాడ వెస్ట్ బైపాస్




సూరంపల్లి దగ్గర టవర్ల ఎత్తు తక్కువగా ఉండటంతో రోడ్డు వేయలేని పరిస్థితి... ఇక్కడ 500 మీటర్ల మేర రోడ్డును నిర్మించాల్సి ఉంది.

- 97 శాతం వరకు పూర్తయిన పనులు
- నేటికీ వేధిస్తున్న కోర్టు కేసులు
- మోర్తు దగ్గర ఫైల్స్ పెండింగ్‌లోనే..
- ప్రజాప్రతినిధులు దృష్టి సారిస్తేనే పరిష్కారం

విజయవాడ పశ్చిమ బైపాస్ వ్యవహారం విచిత్రంగా మారింది. దాదాపుగా పనులు పూర్తి అయినా అందుబాటులోకి రాలేని దైన్య పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ఉపరితల మంత్రిత్వ శాఖ (మోర్తు) కొన్నింటికి అనుమతులు ఇవ్వడంలో జాప్యం, కోర్టు కేసులు ప్రధాన కారణంగా తెలుస్తోంది. వెస్ట్ బైపాస్ అందుబాటులోకి రాకపోవడంతో విజయవాడలో ట్రాఫిక్ అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపించకపోతే వెస్ట్ బైపాస్ సమస్యలు పరిష్కారమయ్యేలా కనిపించటం లేదు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): విజయవాడ పశ్చిమ బైపాస్ వ్యవహారం ఓ కొలిక్కి రావడంలేదు. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ (మోర్తు) నుంచి ఓ పట్టాన అనుమతులు రాకపోవటంతో.. పూర్తి చేయాల్సిన పనులు ఎక్కడవక్కడే అన్నట్టుగా ఉంది. మోర్తు ఇచ్చే అనుమతుల మీద అరకొరగా ఉన్న కోర్టు కేసులు కూడా వీగిపోయే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు మోర్తు కనుక అనుమతులు ఇస్తే నాలుగు నెలల్లో పశ్చిమ బైపాస్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. విజయవాడ వెస్ట్ బైపాస్‌కు సంబంధించి ప్రధాన ప్రతిబంధకంగా హైటెన్షన్ ట్రాన్స్‌మిషన్ టవర్ల ఎత్తు పెంపు అంశాలు ఉన్నాయి. నైనవరం-జక్కంపూడి మధ్యలో మూతపడిన ల్యాంకో ట్రాన్స్‌మిషన్ హైటెన్షన్ టవర్ల అలైన్‌మెంట్ మార్పిడితో వివాదం మొదలైంది. ఈ లైన్‌ను స్క్రాప్‌కు విక్రయించటం జరిగింది. విద్యుదుత్పత్తే మిగతా 6లో..




కంచికచర్ల వద్ద సర్వీస్ రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్న

మొక్కజొన్నకు కష్ట కాలం!

- పదివేల ఎకరాల్లో సాగు..
- గిట్టుబాటు ధర లేక రైతుల ఆవేదన
- అకాల వర్షాలతో పంటకు నష్టం
- మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి

(ఆంధ్రజ్యోతి - కంచికచర్ల)

మార్కెట్లో మొక్కజొన్నకు గిట్టుబాటు ధర లభించక రైతులు ఆందోళన చెందుతున్నారు. మద్దతు ధర క్వింటా రూ. 2400 కాగా.. బయట మార్కెట్లో రూ.1900లకు మించి ధర పలకటం లేదు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందిగా రైతులు కోరుతున్నారు. కంచికచర్ల, వీరులపాడు, నందిగామ, చందర్లపాడు మండలాల్లో ఈ ఏడాది తొలకరిలో రైతులు పదివేల ఏకరాల్లో మొక్కజొన్న పంట సాగుచేశారు. రైతులు ఎకరం రూ.15 వేల నుంచి రూ.20వేలకు కౌలుకు తీసుకుని ఆశతో మొక్కజొన్న వేశారు. ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడి అయింది. కొద్ది రోజులుగా మొక్కజొన్న కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. యంత్రాలతో కోయిస్తే ఎకరానికి రూ.5వేలకు పైగా ఖర్చు అవుతోంది. 20 నుంచి గరిష్ఠంగా 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తున్నది. ఎక్కువగా కోళ్ల దాణా, మద్యం తయారీకి వినియోగిస్తుండటంతో మొక్కజొన్నకు డిమాండ్ ఉంది. పంట నాణ్యత కూడా బాగుంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో మాత్రం గిట్టుబాటు ధర లభించటం లేదు. మద్యం కంపెనీలు, దాణా తయారీ సంస్థలు కావాలనే ధర తగ్గించాయని రైతులు చెబుతున్నారు. వ్యాపారులు, రైతుల వద్దకు వచ్చి క్వింటా



చెల్లాచెదురైన మొక్కజొన్నను పోగు చేస్తున్న రైతులు

రూ.1900కి కొంటున్నారు. మించి ఒక్క పైసా కూడా అదనంగా ఇచ్చేందుకు ముందుకురావటం లేదు. ఒక మద్యం కంపెనీ నిర్వాహకులు మాత్రం కంపెనీ వద్దకు తీసుకువెళితే, క్వింటాకు రూ.1950లు ఇస్తున్నారు. రవాణా ఖర్చులు రైతులే భరించాల్సి ఉంది.

క్వింటాకు రూ.500 నష్టం

కేంద్ర ప్రభుత్వం 2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి మొక్కజొన్నకు ప్రకటించిన మద్దతు ధర క్వింటా రూ.2400. మార్కెట్ ధర రూ.1900. బయటి వ్యాపారులకు విక్రయిస్తే రైతులు నికరంగా క్వింటాకు రూ.500 నష్టపోవాల్సి వస్తున్నది. ధర విషయంలోనే ఎకరానికి రూ.8000 నుంచి రూ.10 వేలవరకు రైతులకు నష్టం కలుగుతోంది. వేలల్లో నష్టపోతున్నప్పటికీ మరో గత్యంతరం లేనందున రబీసీజన్ పెట్టుబడుల కోసం ఎక్కువ మంది రైతులు పంటను తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మార్క్‌ఫెడ్ అధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, మొక్కజొన్న కొనుగోలు చేసి ఆదుకోవాల్సిందిగా రైతులు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారు.

తడిసిన మొక్కజొన్నలు

కంచికచర్ల, బత్తినపాడు, పరిటాల, నక్కలంపేట, గొట్టుముక్కల, గనిఆత్కూరు తదితర గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు బైపాస్‌కు ఇరువైపులా పది కిలోమీటర్ల పొడవున సర్వీస్ రోడ్లపై మొక్కజొన్నలు ఆరబోశారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మొక్కజొన్నలు తడిసాయి. పలువురు రైతులు టార్పాలిన్లు కప్పినప్పటికీ పంట తడిసింది. వర్షపు నీటి ఉధృతికి పలుచోట్ల మొక్కజొన్నలు డ్రెయినేజీలోకి కొట్టుకుపోయాయి. మంగళవారం ఉదయం రైతులు, కూలీలు సర్వీస్ రోడ్లకు వచ్చి మొక్కజొన్నలు ఆరబెడుతున్నారు. ఒకవైపు మార్కెట్లో ధరలేక కుదేలైన రైతులు, మరోవైపు పంట తడవటంతో నిలువునా కుంగిపోయారు.

వర్షపు నీటిలో పత్తి చేను..

- దెబ్బతింటున్న పూత, పిందె
- ఆందోళనలో రైతులు

కంచికచర్ల : నందిగామ డివిజన్ పరిధిలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వత్సవాయిలో 30.2 మిల్లీమీటర్లు, జగ్గయ్యపేటలో 24.8, పెనుగంచిప్రోలులో 5.8, నందిగామలో 22.4, కంచికచర్లలో 40.6, వీరులపాడులో 52.2, చందర్లపాడులో 15.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. డివిజన్‌లో సగటున 27.4 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఎడతెగని వర్షాల వల్ల పత్తిచేలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు తోడు గాలులకు ముఖ్యంగా పూత, గూడ, పిందెలు రాలుతున్నాయి. చేలల్లో తేమ ఆరకపోవటంతో అడుగు భాగంలో కాయలు దెబ్బతింటున్నాయి. బూజు తెగులు వ్యాపిస్తున్నది. కాయలు నల్లగా, గుడ్డికాయలుగా మారుతున్నాయి. దీంతో పత్తి దిగుబడిపై ప్రభావం చూపుతుందని రైతులు వాపోతున్నారు.



పరిటాల వద్ద నీటిలో నానుతున్న పత్తిచేను



గిరి ప్రదక్షిణలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు

ఆధ్యాత్మిక వైభవం దుర్గమ్మ గిరిప్రదక్షిణ

ఇంద్రకీలాద్రి : ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని మాసవారీ కార్యక్రమంగా గంగా, పార్వతీ మల్లేశ్వరుల ఉత్సవమూర్తుల గిరిప్రదక్షిణను శోభాయమానంగా నిర్వహించారు. ఉదయం ఉత్సవమూర్తులను మేళతాళాలతో ఘాట్ రోడ్డు టోల్‌గేట్ వద్దకు తీసుకువచ్చారు. అక్కడ అన్నపు రాశిని పోసి బలిహరణలు సమర్పించారు. స్థానాచార్యుడు శివప్రసాద్ శర్మ, గుమ్మడికాయ దిష్టితీశారు. ఈవో వీకే శీనానాయక్, ట్రస్ట్‌బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవదాయ శాఖ ఎస్టేట్ ఆఫీసర్ డి.భ్రమరాంబ, ముఖ్య అర్చకుడు శ్రీనివాసశాస్త్రి తదితరులు కొబ్బరికాయలు కొట్టి బలిహరణలు సమర్పించారు. అనంతరం జై భవానీ, జైజై భవానీ అంటూ భక్తుల నినాదాల మధ్య గిరిప్రదక్షిణ కోలాహలంగా ప్రారంభమైంది. మేళతాళాలు, తప్పెట వాయిద్యాలు, భక్తుల భజనలు భక్తిపారవశ్య వాతావరణంలో అమ్మవారి గిరిప్రదక్షిణ సాగింది. వందలాది మంది భక్తులు గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు.

26 నుంచి ఐఆర్‌సీటీసీ గుజరాత్ టూర్

రైల్వేస్టేషన్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : ఈనెల 26 నుంచి ఐఆర్‌సీటీసీ భవ్య గుజరాత్ టూర్ పేరిట ప్యాకేజీని ప్రకటించినట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట నుంచి బయలుదేరుతుంది. ద్వారకాధీశ్ ఆలయం, నాగేశ్వరాలయం, భేటీ ద్వారక, సోమనాథ్, సబర్మతి, మోతిరా సూర్యదేవాలయం, పటాన్‌లోని రాణీకివావ్, స్టాట్యూ ఆఫ్ యూనిటీ వంటి ప్రముఖ ప్రదేశాలకు ఈ టూర్ నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం కాజీపేట, సికింద్రాబాద్, నిజామాబాద్, మహారాష్ట్రలోని అజూర్ సాహెబ్, నాందేడ్, పూర్ణ స్టేషన్‌లలో ఎక్కవచ్చు. దిగవచ్చు. రైలు, రోడ్డు వసతి, ఉదయం టీ, అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం వంటి క్యాటరింగ్ ఏర్పాట్లు ఉంటాయి. అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ప్రయాణికులకు బీమా సౌకర్యం ఉంటుంది. నవంబరు 4 వరకు తొమ్మిది రాత్రులు, పది పగళ్లు సాగే ఈ టూర్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ (ఎకానమీ)రూ.18,400), త్రీఏసీ స్టాండర్డ్ రూ.30,200లు, టూఏసీ కంఫర్ట్ రూ.39,900లు, 11 సంవత్సరాల వయస్సు పిల్లలకు స్లీపర్‌క్లాస్ రూ.17,300లు, త్రీఏసీకి రూ.28,900లు, టూఏసీకి రూ.38,300లు బడ్జెట్ హోటల్‌లో వసతి ఏర్పాటు చేస్తారు. ఎకానమీ వారికి నాన్‌ఏసీ గదులు, స్టాండర్డ్, కంఫర్ట్ కేటగిరిలో ఏసీ గదుల వసతి ఉంటుంది. ఎంచుకున్న ప్యాకేజీని బట్టి వారి గమ్యస్థానాలకు నాన్ ఏసీ, లేదా ఏసీ వాహనాల ద్వారా రవాణా సౌకర్యం ఉంటుంది. ఆసక్తి గల ప్రయాణికులు 9701360701, 9281030749, 9281030750, 9281495843 నెంబర్లలో సంప్రదించవచ్చు. అధికారిక వెబ్‌సైట్ ఐఆర్‌సిటిసి టూరిజంలో కూడా వివరాలను తెలుసుకోవచ్చు.



మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బండి రామకృష్ణ

ఎంపీ బాలశౌరిని విమర్శించే హక్కు పేర్నినానికి లేదు

- డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ

మచిలీపట్నం టౌన్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ కౌన్సిలర్లతో నిరసన ప్రదర్శన చేయించిన మాజీ మంత్రి పేర్నినానికి ఏవిధంగాను బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరిని విమర్శించే హక్కు లేదని డీసీఎంఎస్ అధ్యక్షుడు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ ధ్వజమెత్తారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధి కార్యక్రమాలకు వెళుతున్న ఎంపీ బాలశౌరిపై ప్రదర్శనలు నిర్వహించడం ఎంతవరకు సబబన్నారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఏనాడూ బాలశౌరిని ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించలేదన్నారు. బ్యాంకర్లతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించిన ఎంపీని బ్రోకర్‌గా చిత్రీకరించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. బ్యాంకర్లు వివిధ అభివృద్ధి పనులకు సీఎస్ఆర్ నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నారన్నారు. పేర్నినాని సురక్ష గ్రానైట్‌తో లక్షలాది రూపాయలు ఇప్పటికీ సంపాదిస్తున్నారని ఆరోపించారు. కాకినాడలో పెట్రోల్ బంక్ ఎవరిదని.. అక్రమంగా కోట్లాది రూపాయలు బినామీలతో ఆర్జిస్తున్న పేర్నినాని బాలశౌరిని విమర్శించడం తగదన్నారు. పవర్ స్టేషన్ నుంచి నెలనెలా డబ్బులు గుంజుతున్న మాట వాస్తవం కాదా అన్నారు. జగనన్న కాలనీల పేరుతో బినామీలు ఎంత సొమ్ము రైతుల నుంచి స్వాహా చేశారో ప్రజలకు తెలుసన్నారు. అక్రమార్జనలు చేయడం వల్లే పేర్నినాని, కొడాలినాని వంశీలను ప్రజలు ఛీకొట్టారన్నారు. మెడికల్ కళాశాలకు నిధులు బాలశౌరి తీసుకొచ్చారన్నారు. గుడివాడ నేషనల్ హైవేకి బాలశౌరి నిధులు తీసుకొచ్చిన సంగతిని ఎవరూ మరచిపోలేదన్నారు. పవన్ కల్యాణ్‌ని విమర్శించే హక్కు పేర్నినానికి లేదన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు గడ్డం రాజు, వంపుగడల చౌదరి, మాదివాడ రాము, సర్పంచ్ గల్లా తిమోతి, తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా జిల్లాలో ధాన్యం సేకరణకు 287 రైతుసేవా కేంద్రాలు

- జేసీ నవీన్ వెల్లడి



సమావేశంలో మాట్లాడుతున్న జేసీ నవీన్

కానూరు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : కృష్ణాజిల్లాలో ధాన్యం సేకరణకు 287 రైతుసేవా కేంద్రాలు ఏర్పాటుచేసినట్టు జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ తెలిపారు. ఉయ్యూరు డివిజన్ పరిధిలోని గ్రామ, మండల, జిల్లా అధికారులకు ధాన్యం సేకరణపై అవగాహన, సాంకేతిక శిక్షణ కార్యక్రమం మంగళవారం కానూరులోని వీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో జేసీ అధ్యక్షత జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధాన్యం సేకరణకు వినియోగించే పరికరాలతోపాటు సిబ్బందిని కూడా నియమించినట్టు తెలిపారు. గ్రామస్థాయి నుంచి మండలస్థాయి వరకు సంబంధిత అధికారులు ధాన్యం సేకరణలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఖరీఫ్ సీజన్ 2025-26 సంవత్సరానికి ప్రభుత్వం కల్పించిన కనీస మద్దతు ధర అమలుచేయాలన్నారు. ధాన్యం నాణ్యతా ప్రమాణాలకు లోబడి రైతులు ఆరబెట్టుకొని, శుద్ధిపరుచుకొని ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర రైతులు పొందే విధంగా గ్రామస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పించాలని జేసీ నవీన్ తెలిపారు. అదే విధంగా జిల్లాలోని జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి, మండల స్థాయి కమిటీలు ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో హేలా షారోన్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి.శివరామప్రసాద్, జిల్లా పౌరసరఫరాల అధికారి మోహన్‌బాబు, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతితోపాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇంకెంత కాలం!

(5వ పేజీ తరువాయి)

చేయలేని సంస్థకు ఆయాచిత ప్రయోజనం చేకూర్చేలా పాత అలైన్‌మెంట్ ప్రతిపాదనను ముందుకు తీసుకురావటంతో స్థానికంగా రైతులు హైకోర్టులో 12 కేసులు వేశారు. దీంతో పెద్ద వివాదం రేగింది. దాదాపుగా ఆరు నెలలు ఈ వివాదం కొనసాగింది. ప్రభుత్వ జోక్యంతో రైతులతో జిల్లా యంత్రాంగం జరిపిన చర్చలు ఫలించాయి. అలైన్‌మెంట్‌ను మార్చకుండా ఇప్పుడున్న చోటే టవర్ల ఎత్తు పెంపునకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అంగీకరించింది. దీంతో రైతులు కూడా సానుకూలంగా స్పందించారు. తమ అంగీకారాన్ని కూడా తెలిపారు. సమస్య పరిష్కారమైందనుకుంటే.. ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉంది. జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్) అధికారులు టవర్ల ఎత్తు పెంపుతో కూడిన నిర్మాణ పనుల అనుమతుల కోసం మోర్త్‌కు నివేదించారు. మోర్త్ నుంచి అనుమతులు వస్తే.. వెంటనే టవర్ల ఎత్తు పెంపు కార్యక్రమాన్ని కాంట్రాక్టు సంస్థ చేపడుతుంది. టవర్ల ఎత్తును 14 మీటర్ల ఎత్తున లేపాల్సి ఉంది. ఎందుకంటే పాముల కాలువకు వెళ్లే మార్గంలో ఆర్‌వోబీని నిర్మించాల్సి ఉంది. ఈ సమస్య కారణంగా ఇప్పటి వరకు ఇక్కడ ఆర్‌వోబీని నిర్మించలేదు.

సూరంపల్లి దగ్గర కోర్టు కేసుల గొడవ

సూరంపల్లిలో విషయమై పలుకోర్టు కేసులు నడుస్తున్నాయి. ఇవి కూడా టవర్ల ఎత్తు పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు కావటం గమనార్హం. సూరంపల్లిలో నాలుగు మీటర్ల ఎత్తున అత్యంత దిగువున ట్రాన్స్‌మిషన్ హైటెన్షన్ టవర్లు ఉన్నాయి. ఇంత దిగువున వెళితే వాహనదారులకు విద్యుత్ షాక్ తగులుంది. దీంతో కాంట్రాక్టు సంస్థ నిర్ణీత దూరం కోసం భూమిని తవ్వి లోతును పెంచింది. దీంతో వాహనాలు రాకపోకలు సాగించగలుగుతున్నాయి. ఇక్కడ 500 మీటర్ల పైబడి విజయవాడ బైపాస్ పనులు పూర్తి చేయలేదు. ఈ టవర్ల ఎత్తుకు సంబంధించి కూడా ఎన్‌హెచ్ అధికారులు మోర్త్‌కు అనుమతుల కోసం నివేదిక పంపి చాలాకాలమవుతున్నా స్పందన లేదు. దీంతో విజయవాడ వెస్ట్ బైపాస్ ఈ ప్రాంతంలో అటువైపు ఒక ముక్క, ఇటువైపు ఒక ముక్కగా ఉండిపోయింది. ఇదే ప్రాంతంలో మరికొన్ని టవర్ల అలైన్‌మెంట్ మార్పుకు సంబంధించి కూడా కోర్టు వివాదాలు ఉన్నాయి. కొన్ని టవర్లు వేసి వదిలేశారు. వీటికి సంబంధించి కూడా సమస్య అపరిష్కృతంగా ఉంది. ఈ చిక్కుముడులను ఎంత త్వరగా తేల్చితే.. అంత త్వరగా విజయవాడ పశ్చిమ బైపాస్ అందుబాటులోకి వస్తుంది. ఈ రెండు చోట్ల తప్పితే విజయవాడ బైపాస్‌లో చిన్న అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు ప్యాకేజీ - 3లో ఎలాంటి సమస్యా లేదు.

లీజు మాయ!

(5వ పేజీ తరువాయి)

వెచ్చించి షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. స్వామి వారి నిత్య నైవేద్యాలు, పూజా కార్యక్రమాలు, భక్తుల సౌకర్యాలు, వివిధ వేడుకల నిమిత్తం ఖర్చు చేయటానికి వీలుగా ఆదాయార్జన కోసం నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను అధికారులు కొందరి ప్రయోజనాల కోసం కట్టబెట్టడం తీవ్ర ఆరోపణలకు దారి తీస్తోంది. కొత్తగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌లో మొత్తం మూడు షాపులు ఉన్నాయి. వీటిని అద్దెకు ఇవ్వడానికి నెల రోజుల కిందట దేవస్థానం అధికారులు వేలం పాట నిర్వహించారు. దేవదాయ శాఖ అధికారులు నెలకు రూ.10 వేలు దేవుడి పాటగా నిర్ణయించి పాట నిర్వహించారు. పాడుకున్నవారు ఏడాది అద్దెను డిపాజిట్‌గా చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. అధికారులు వేలం పాట నిర్వహిస్తుండగా వేలం పాటకు సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహించకుండా, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా పాట నిర్వహించడమేమిటని స్థానిక అధికార పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు వారం రోజులు వాయిదా వేసి మళ్లీ పాట నిర్వహించారు.

సిండికేట్ అయిన పాటదారులు

అధికార పార్టీ నాయకుల కనుసన్నలలో పాటదారులు సిండికేట్‌గా మారిపోయారు. నెలకు కనీసంగా రూ.10వేలు రావాల్సిన అద్దెను రూ.7,500కు కైవసం చేసుకున్నారు. దీంతో దేవస్థానానికి రావాల్సిన మెరుగైన ఆదాయాన్ని అధికారులు రాబట్టుకోలేకపోయారు. ఈ వ్యవహారంలో దేవస్థాన అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సిండికేట్‌గా మారి షాపులు దక్కించుకున్న వారు ఆ షాపుల్లో వ్యాపారాలు చేస్తున్నారా అంటే అదీ లేదు. తాము దక్కించుకున్న దుకాణాలను వారు సబ్ లీజులకు ఇచ్చారు. రూ.7,500 అద్దెకు దక్కించుకున్న దుకాణాలను రూ.12,500కు సబ్‌లీజులకు ఇచ్చుకున్నట్టు తెలుస్తోంది. దేవుడికి రావాల్సిన ఆదాయాన్ని పాటదారులు సిండికేట్‌గా మారి పోటీ లేకుండా తక్కువ అద్దెకు కైవసం చేసుకున్నారు. అందరి కళ్లముందే దేవుడి అదాయానికి గండి కొట్టి ఒక్కొక్కషాపు మీద నెలకు రూ.5వేలు మూడు షాపులు మీద ఏడాదికి రూ.1.80 లక్షల ఆదాయాన్ని దేవస్థానం కోల్పోయింది. అధికారులకు ఏమాత్రం పట్టలేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇటీవలే నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించింది. దేవుడి ఆదాయాన్ని పెంచాల్సిన పాలకవర్గం ఆదిలోనే ఆదాయానికి గండిపెట్టే విధానాలపై చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది.



హుండీ ఆదాయం రూ.10.30 కోట్లు

(5వ పేజీ తరువాయి)

122 గ్రాముల బంగారు ఆభరణాలు, 9 కేజీల 700 గ్రాముల వెండి ఆభరణాలు లభించాయి. ఇంకా వివిధ దేశాల కరెన్సీలు భక్తులు అమ్మవారికి సమర్పించారు. రెండవ రోజు మంగళవారం 56 హుండీలు, 243 సంచులలో కానుకలు లెక్కించగా రూ.6,73,02,813 నగదు, 265 గ్రాముల బంగారు ఆభరణాలు, 9 కేజీల 750 గ్రాముల వెండి ఆభరణాలు లభించాయి. రెండు రోజుల పాటు 106 హుండీలు, 480 సంచులలో కానుకలను లెక్కించగా మొత్తం రూ.10,30,95,521 నగదు, 387 గ్రాముల బంగారు ఆభరణాలు, 19 కేజీల 450 గ్రాముల వెండి ఆభరణాలు లభించాయి. ఈ కార్యక్రమంలో ఏసీ రంగారావు, ఏఈవోలు బి.వెంకటరెడ్డి, ఎన్.రమేష్ బాబు, వాసు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

తగ్గిన ఆదాయం

గతేడాది దసరా ఉత్సవాలు 10 రోజులతో పాటు మరో ఐదు రోజులు అదనంగా భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా మొత్తం రూ.9,32,94,018 ఆదాయం లభించింది. అయితే ఈ ఏడాది సెప్టెంబరు 22 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు ఉత్సవాలు జరిగాయి. అధికారులు గత నెల 20వ తేదీ నుంచి ఈ నెల 5వ తేదీ వరకు భక్తులు సమర్పించిన 16 రోజుల పాటు కానుకలను లెక్కించగా, మొత్తం రూ.10,30,95,521 ఆదాయం లభించింది. ఈ లెక్కన గత ఏడాది కంటే సుమారు కోటి రూపాయల ఆదాయం తక్కువగా వచ్చింది.

చెకుముకి సైన్స్ సంబరాలు జయప్రదం చేయండి

- జనవిజ్ఞానవేదిక నేతలు

విజయవాడ, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : చెకుముకి సైన్స్ సంబరాలను జయప్రదం చేయాలని జనవిజ్ఞాన వేదిక నాయకులు వెలగా శ్రీనివాస్, బోయి రవికుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం జనవిజ్ఞాన వేదిక నేతలతో కలిసి డీఈవో కార్యాలయంలో జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావుతో కలిసి చెకుముకి సంబరాల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెలగా శ్రీనివాస్ మాట్లాడుతూ, 35 సంవత్సరాలుగా జరుగుతున్న చెకుముకి సైన్స్ సంబరాలలో ప్రతి ఏడాది 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పాల్గొంటున్నారన్నారు. పాఠశాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 4 దశల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. విద్యార్థుల్లో సైన్స్ పట్ల జిజ్ఞాసను పెంచడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. నగరంలోని 80 పాఠశాలలో చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని రవికుమార్ తెలిపారు. నవంబర్ 1న నగర స్థాయి చెకుముకి సంబరాలు వన్‌టౌన్‌లోని గాంధీజీ మున్సిపల్ హైస్కూల్‌లో జరుగుతాయని ఆయన తెలిపారు.

పాడిరైతు, సహకారరంగానికి పురస్కారం

- కృష్ణామిల్క్ చైర్మన్ చలసాని ఆంజనేయులు

హనుమాన్‌జంక్షన్ రూరల్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): సహకారరంగంలో 25 ఎకరాల్లోని పాలఫ్యాక్టరీ స్వచ్ఛత, పరిశుభ్రతకు మారుపేరుగా నిలిచిన ప్రాజెక్ట్ కామధేను స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర పురస్కారం లభించడం గర్వకారణమని కృష్ణామిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. వీరవల్లి ప్రాజెక్ట్ కామధేనులో మంగళవారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర పురస్కారం సాధించినందుకు కార్మికులు, ఉద్యోగులతో కలిసి నిర్వహించిన సంబరాల్లో దాసరి బాలవర్ధనరావు, ఎండీ కొల్లి ఈశ్వరబాబు, ప్లాంట్ మేనేజర్ సరితతో కలిసి పాల్గొన్నారు. ప్రాజెక్ట్ కామధేనుకు రాష్ట్ర అత్యున్నత స్వచ్ఛ పురస్కారం లభించడం పాడిరైతుకు, సహకారరంగానికి వచ్చిన పురస్కారంగా అభివర్ణించారు. పాల ఫ్యాక్టరీతో పాటు 1200 గ్రామాల్లోని సొసైటీలు, బీఎంసీలు, పరిశుభ్రత పాటిస్తూ బాధ్యతగా ప్రయాణించడం కృష్ణామిల్క్ యూనియన్‌కే సాధ్యమన్నారు. పాలకవర్గం నుంచి ఉద్యోగుల వరకూ ప్రతిఒక్కరూ బాధ్యత, విధి నిర్వహణ వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ



స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర పురస్కార సంబరాల్లో చలసాని ఆంజనేయులు, కొల్లి ఈశ్వరబాబు, దాసరి వెంకట బాలవర్ధనరావు తదితరులు

పురస్కారం రావడం పట్ల కృష్ణామిల్క్ యూనియన్‌లోని ప్రతిపాడిరైతు ఆనందంతో ఉన్నారన్నారు. ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనా స్ఫూర్తితో పనిచేయడం వల్లే సహకారరంగంలోని కృష్ణామిల్క్ యూనియన్ ఈ పురస్కారం పొందడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభికి పాడిరైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

నేడు జిల్లాలో పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ పర్యటన

- ప్రభుత్వ సంస్థల వార్షిక నివేదికలపై సమీక్ష

కలెక్టరేట్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ నాయకత్వంలో శాసనసభ నుంచి ఏడుగురు సభ్యులు, శాసనమండలి నుంచి ముగ్గురు సభ్యులుగా గల కమిటీ నేడు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారదు. జిల్లా పరిధిలో వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ సంస్థల వార్షిక నివేదికలు, కార్యకలాపాలను ఈ కమిటీ సమీక్షించనుందన్నారు. కమిటీ 8వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో జరిగే సమావేశంలో విజయవాడ పరిధిలో టూరిజం, ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్), ఏపీ గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఏపీ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తదితర సంస్థలకు సంబంధించిన కార్యకలాపాలపై అధికారులతో చర్చించనుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.



రాష్ట్రం నుంచి వర్క్‌షాప్‌కు హాజరుకానున్న ఇంటాక్ సభ్యులు

ఢిల్లీ వెళ్లిన ఇంటాక్ సభ్యులు

- నేటి నుంచి జాతీయ స్థాయి వర్క్‌షాప్

లబ్బీపేట, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : ఢిల్లీలో జరుగుతున్న జాతీయస్థాయి నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ కెపాసిటీ బిల్డింగ్ వర్క్‌షాప్‌లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఇంటాక్స్ సభ్యులు పాల్గొన్నారు. ఈనెల 6 నుంచి 9వరకు జరిగే ఈ వర్క్‌షాప్‌లో సభ్యులకు పలు అంశాలపై శిక్షణ ఇస్తారు. దేశంలోని విభిన్న వారసత్వ రకాల జాబితా, డాక్యుమెంటేషన్, పరిరక్షణకు సంబంధించిన అంశాలపై ఇంటాక్ చైర్మన్ అశోక్ సింగ్ ఠాగూర్, చాప్టర్స్ డివిజన్ డైరెక్టర్ కెప్టెన్ అరవింద్ శుక్లా, మెంబర్ సెక్రటరీ రవీంద్ర సింగ్, వివిధ డివిజన్స్ డైరెక్టర్స్ డాక్టర్ స్వప్న, పూర్ణిమ, నిరూపమ, ఎ.విజయ, దీప్తిలు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా శిక్షణ, సామర్థ్య నిర్మాణం, వారసత్వంలో పరిశోధన తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. మంగళవారం నుంచి మూడురోజుల పాటు ఢిల్లీలోని ఇంటాక్ ప్రధాన కార్యాలయంలో జరిగే వర్క్‌షాపునందు అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్, ఇంటాక్ సభ్యులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, మేకల రవీంద్ర బాబు, ఎన్.సుకీర్తి, కె.ప్రవీణ్, డాక్టర్ రేణుకారాణి, ఎస్.మహిపాల్ రెడి, ఇ. రమేష్, ఎం.వెంకట సుబ్బారెడ్డి, నాగభూషణం, వెంకట్రామి రెడ్డిలు పాల్గొన్నారు.

టైర్ రీట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా షేక్ ఫఖర్ అహమ్మద్



ఆటోనగర్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : ది విజయవాడ టైర్ రీట్రేడర్స్ అండ్ వల్కనైజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జవహర్ ఆటోనగర్‌కు చెందిన షేక్ ఫఖర్ అహమ్మద్(బాబు)ఎన్నికయ్యారు. మంగళవారం జవహర్ ఆటోనగర్, గవర్నర్‌పేట్‌లో జరిగిన అసోసియేషన్ ఎన్నికల్లో షేక్ ఫఖర్ అహమ్మద్ సమీప అభ్యర్థి సుభానీపై 218 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నికలు రసవత్తరంగా సాగాయి.

నాణ్యతకు తిలోదకాలు!

(5వ పేజీ తరువాయి)

పనుల్లో నాణ్యత పాటించకపోవడంలో మరో కోణం ఇమిడి ఉందనే విమర్శలు ఉన్నాయి. అసలు పనులే ప్రారంభించని మరో రెండు ఫిల్టర్‌బెడ్‌లకు సంబంధించిన పనులు ఎప్పటికి ప్రారంభిస్తారు. ఎవరు ఈ పనులు చేస్తారు... ఎప్పటికి పూర్తిచేస్తారు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆకుమర్రు మంచినీటి పథకం పూర్తిస్థాయిలో పనిచేయకపోవడంతో పక్కనే ఉన్న మంగినపూడి మంచినీటి పథకం ద్వారా మూడు సంవత్సరాలకుపైగా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మంగినపూడి మంచినీటి పథకం ద్వారా 102 గ్రామాలకు తాగునీటిని ఫిల్టర్ చేస్తుండటంతో ఆ పథకంపై పెనుభారం పడి అది కూడా మూలనపడే పరిస్థితికి చేరుకుంది.

బ్రాయిలర్ ధరలు

అమరావతి (రూ.లలో)

బ్రాయిలర్ బర్డ్	140, 149, 160
చికెన్ విత్ స్కిన్	270
చికెన్ స్కిన్‌లెస్	280

నెక్ కోడిగుడ్డు ధర (100)

విజయవాడ జోన్ రైతు ధర రూ. 530



అభయాంజనేయస్వామి ఆలయానికి రూ.54 వేలు విరాళం

హనుమాన్‌జంక్షన్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): స్థానిక అభయాంజనేయస్వామి దేవస్థానానికి నూజివీడు మండలం మర్రిబంధం గ్రామానికి చెందిన భక్తుడు పోట్ల వెంకటేశ్వరస్వామి, గీత దంపతులు మంగళవారం రూ.54 వేలు విరాళం అందజేశారు. విరాళాన్ని ఈవో తారకేశ్వరరావు కు అందించారు. దాతల పేరిట అర్చకులు పూజలు జరిపి స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి ఆశీస్సులు అందజేశారు.



అభయాంజనేయస్వామి సేవలో మాజీ ఎమ్మెల్యే దాసరి

హనుమాన్‌జంక్షన్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): స్థానిక అభయాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారిని మాజీ ఎమ్మెల్యే, విజయ డెయిరీ డైరక్టర్ దాసరి వెంకట బాలవర్ధనరావు మంగళవారం దర్శనం చేసుకున్నారు. తన జన్మదినం పురస్కరించుకొని ఆలయాన్ని సందర్శించి అభయాంజనేయస్వామికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం అర్చకులు రామాచార్యులు అర్చనలు జరిపి ఆశీస్సులు అందజేశారు. ఆయన వెంట టీడీపీ నాయకులు వేగిరెడ్డి పాపారావు, చింతల వెంకటశివ అప్పారావు, కలపాల రాధాకృష్ణ ఉన్నారు.



వాల్మీకి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న సుంకర సాంబశివరాయల్, విద్యార్థులు

ఘనంగా వాల్మీకి జయంతి

హనుమాన్‌జంక్షన్‌రూరల్, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి) : ఆది కావ్యమైన రామాయణం ద్వారా సమాజానికి సన్మార్గాన్ని నిర్దేశించిన మహోన్నతవ్యక్తి వాల్మీకి మహర్షి అని సుంకర సాంబశివరాయల్ అన్నారు. కానుమోలు గ్రంథాలయ ఆవరణలో మంగళవారం వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వాల్మీకి మహర్షి రచించిన ఆది కావ్యమైన రామాయణం గురించి నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డిబాబు, రహీం, విద్యార్థులు పాల్గొన్నారు.



సామూహిక సీమంతాలు నిర్వహిస్తున్న ఐసీడీఎస్ సిబ్బంది

సామూహిక సీమంతాలు

ఉయ్యూరు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలతో పాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందజేస్తున్న ఆహార పదార్థాలతో గర్భిణులు సంపూర్ణ ఆరోగ్య వంతులుగా జీవించాలని కంకిపాడు ప్రాజెక్ట్ ఐసీడీఎస్ సీడీపీవో బేబీ సుకన్య సూచించారు. ఈ సందర్భంగా ఎక్కువ పోషకాలు ఉన్న ఆహార పదార్థాల ప్రదర్శనను ఉయ్యూరు చైర్మన్ వి.సత్యనారాయణ, కమిషనర్ రామారావు, బేబీ సుకన్య కలసి తిలకించారు. కౌన్సిలర్లు, టి.పద్మ, పి. సలోమి సంతోషి, సూపర్‌వైజర్లు సరోజిని, వెంకట రామమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.



అయ్యప్పస్వామి పూజలో అడపా దేవులబాబు, యుగంధరరావు

అయ్యప్పలకు అన్నప్రసాద వితరణ

హనుమాన్‌జంక్షన్‌రూరల్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఎస్.ఎన్.పాలెంలో అడపా దేవులబాబు స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని తడికమళ్ల ప్రసాద్ గురుస్వామి మంగళవారం ప్రారంభించారు. అడపా బ్రదర్స్ ఆధ్వర్యంలో నవంబరు 16వ తేదీ (కార్తీక మాసం చివరి వరకూ) నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకుడు దేవులబాబు స్వామి తెలిపారు. అడపా యుగంధరరావు ప్రత్యేక పూజ నిర్వహించి గురుస్వాములను సత్కరించారు. అన్నసమారాధన కార్యక్రమాన్ని అడపా సతీష్, రాంబాబు, కంపసాటి కొండలరావు స్వామి పర్యవేక్షించారు.

కళాశాల భవనం పైనుంచి దూకి
ఎస్ఆర్ఆర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

గుణదల, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి మంగళవారం కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కృష్ణలంక భ్రమరాంబపురానికి చెందిన సాగనబోయిన వెంకట రవి (21) కళాశాలలో బీకాం మూడో సంవత్సరం చదువుతున్నాడు. చదువు పూర్తికాగానే ఉద్యోగం వస్తుందోలేదో, డిగ్రీ పూర్తి చేయగలనో లేదో అన్న సందేహంతో మానసిక ఒత్తిడిని తట్టుకోలేక కళాశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న తోటి విద్యార్థులు, కళాశాల సిబ్బంది వెంకట రవిని ఆసుపత్రికి తరలించారు. రెండంతస్తుల భవనంపై నుంచి దూకడంతో అతని రెండు కాళ్లు మడం వద్ద విరిగిపోయాయి. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాచవరం సీఐ ప్రకాష్ తెలిపారు.

వార్డుల పునర్విభజనపై కౌన్సిల్ మండిపాటు

- విభజన అశాస్త్రీయంగా జరిగిందని అభ్యంతరం
- క్షేత్రస్థాయిలో పరిశీలించి విభజన చేపట్టాలని డిమాండ్



వార్డుల పునర్విభజనపై కౌన్సిల్ సమావేశంలో టీపీవోను ప్రశ్నిస్తున్న కౌన్సిలర్లు

ఉయ్యూరు, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ఉయ్యూరు మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందని కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్‌లో మంగళ వారం చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ అత్యవసర సమావేశంలో వార్డుల పునర్విభజనను వ్యతిరేకిస్తూ అధికారులపై ఆందోళన వ్యక్తం చేసి అసంతృప్తిని తెలియజేశారు. నగర పంచాయతీ స్థాయి నుంచి పురపాలక సంఘం గ్రేడ్-2 గా అప్‌గ్రేడ్ అయిన నేపథ్యంలో వార్డుల పునర్విభజన చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు విభజన చేసి 20 నుంచి 29 వార్డులకు పెంచినట్టు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (టీపీవో) ఆషా కౌన్సిల్ సమావేశంలో అజెండాలోని అంశాన్ని కౌన్సిలర్ల ఆమోదానికి తెలియజేసింది. దీనిపై పలువురు కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తు వార్డుల విభజన పొంతన లేకుండా ఉందని, పాత వార్డులో కొంతమేర కొత్త వార్డులో చేర్చి అర్థం పర్థం లేకుండా చేశారని ప్రతిపక్షంతో పాటు అధికార పార్టీకి చెందిన వారు టీపీవోను నిలదీశారు. విభజన చేసిన తరువాత ముందస్తు సమాచారం లేకుండా కౌన్సిల్ సమావేశంలో వార్డుల వివరాలు పెడతారా అని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి పునర్విభజన చేయాలని, కౌన్సిలర్ల అభిప్రాయాలు కూడా పరిశీలించి తిరిగి విభజన చేపట్టాలని వైస్ చైర్మన్ సోలె సురేశ్, కౌన్సిలర్లు సుధాకర్, పంద్రాజు సుధారాణి, పలియాల శ్రీనివాసరావు, కో-ఆప్షన్ సభ్యుడు తదితరులు సూచించారు. విభజనపై అభ్యంతరాలుంటే లిఖిత పూర్వకంగా తెలియజేయాలని కౌన్సిలర్లకు చైర్మన్ సూచించారు. కమిషనర్ జాస్తి రామారావు, ఉద్యోగులు పాల్గొన్నారు.



తెలుగు యువత నియోజకర్గ ప్రధాన కార్యదర్శిగా ఏనుగ జయప్రకాష్‌కు ధ్రువీకరణపత్రం అందజేస్తున్న బోడె వెంకట్రామ్, తుమ్మలపల్లి తదితరులు

పార్టీ బలోపేతానికి యువత కృషి చేయాలి

ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తనయుడు వెంకట్రామ్

కంకిపాడు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీకి యువత పట్టుగొమ్మలని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తనయుడు వెంకట్రామ్ అన్నారు. తెలుగు యువత పెనమలూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా ఏనుగ జయప్రకాష్‌ను ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నియమించారు. నియమక పత్రాన్ని వెంకట్రామ్ బుధవారం ఏనుగ జయప్రకాష్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్రామ్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి స్థాపించిన నాటి నుంచి నేటి వరకు యువత పార్టీకి బలోపేతానికి కృషి చేస్తూ వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తుమ్మలపల్లి హరికృష్ణ, క్లస్టర్ కో కన్వీనర్ పులి శ్రీనివాసరావు, పార్టీ గ్రామ అధ్యక్షులు చిట్టూరి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు కొండా నాగేశ్వరరావు, వణుకూరు విక్రమ్, ఉమ, సుధీర్, తదితరులు పాల్గొన్నారు.

పాడిపరిశ్రమతోనే రైతు ఆర్థికాభివృద్ధి



మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి బాలవర్ధనరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న చలసాని ఆంజనేయులు

హనుమాన్‌జంక్షన్‌రూరల్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : పాడి పరిశ్రమ అభి వృద్ధితోనే గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఆర్థిక భరోసా సాధ్యమని మాజీ ఎమ్మెల్యే, కృష్ణామిల్క్ యూనియన్ పాలకవర్గ సభ్యుడు డాక్టర్ దాసరి బాలవర్ధనరావు అన్నారు. వీరవల్లిలోని ప్రాజెక్ట్ కామధేను (విజయ) పాల ఫ్యాక్టరీ ఆవరణలో కృష్ణామిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో మంగళవారం దాసరి బాలవర్ధనరావు జన్మదినోత్సవ వేడుక నిర్వహించారు. మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్‌ను బాలవర్ధనరావు కట్ చేశారు. చైర్మన్ చలసాని ఆయనకు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎండీ కొల్లి ఈశ్వరబాబు, ప్లాంట్ మేనేజర్ సరిత, రైతు నాయకుడు గుండపనేని ఉమా వరప్రసాద్, సిబ్బంది బాలవర్ధనరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

రుణాల మంజూరులో జాప్యంపై విచారణ

ఉయ్యూరు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): బీసీ, ఈబీసీ, కాపు రుణాల మంజూరులో జాప్యంపై బీసీ కార్పొరేషన్ కార్యాలయ అధికారి సమ్మెట నాగవెంకట దుర్గాప్రసాద్ మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో విచారణ చేశారు. ఇంటర్వ్యూల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి 9 నెలలు గడుస్తున్నా రుణాలు ఇవ్వకపోవడంపై యూఎఫ్ఆర్టీఐ ప్రతినిధులు గత నెల 29న కలెక్టర్‌కు పీజీ ఆర్ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేసినట్టు బీసీ కార్పొరేషన్ కార్యాలయ అధికారి తెలిపారు. విచారణలో ఎఫ్ఆర్టీఐ రాష్ట్ర కో-కన్వీనర్ జంపాన శ్రీనివాసగౌడ్, కోస్తాజిల్లాల కన్వీనర్ బేతపూడి జోగేశ్వరరావు, జిల్లా కన్వీనర్ బయవరపు దుర్గాప్రసాద్, మరీదు సాంబశివరావు, బాల్లా శివపార్వతి పాల్గొన్నారు.

ఉయ్యూరు సబ్‌స్టేషన్ నిర్మాణ పనులపై..

ఉయ్యూరులో 2022- 2023 సంవత్సరంలో మంజూరైన 133/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంపై ఇందన శాఖ ముఖ్య కార్యదర్శి కె. విజయానంద్ ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ (విజిలెన్స్) గుణదలను విచారణకు ఆదేశించినట్టు సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ మంగళవారం తెలిపారు.

గొల్లనపల్లి హైస్కూల్‌కు జిల్లాస్థాయి పురస్కారం



హెచ్ఎం జగదీశ్వరరావుకు అవార్డు అందజేస్తున్న మంత్రి సుభాష్, కలెక్టర్ బాలాజీ

గన్నవరం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని గొల్లనపల్లి జడ్పీ హైస్కూల్‌కు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర-2025 స్వచ్ఛ పాఠశాల జిల్లా స్థాయి పురస్కారం లభించింది. ఈ మేరకు మచిలీపట్నంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, జిల్లా ఉత్తమస్థాయి అవార్డును హైస్కూల్ హెచ్ఎం కొల్లి సత్య జగదీశ్వరరావుకు అందజేశారు. మంగళవారం హైస్కూల్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థులు అవార్డు వచ్చిన సందర్భంగా హెచ్ఎంను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ, పాఠశాల ప్రాంగణంలో డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేసి హ్యాండ్‌వాష్, టాయిలెట్‌లను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేసినట్లు తెలిపారు. హైస్కూల్ కమిటీ, సర్పంచ్ హెచ్ఎంను అభినందించారు.

సమగ్ర సస్యరక్షణతో మేలైన దిగుబడులు

ఉంగుటూరు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : వరిలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా మేలైన దిగుబడులు సాధించవచ్చునని జిల్లా వనరుల కేంద్రం (డీఆర్సీ) డీడీఏ జ్యోతిరమణి అన్నారు. డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ (మచిలీపట్నం) ఆధ్వర్యంలో మండలంలోని తేలప్రోలులో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. తొలుత డీఆర్సీ బృందంలోని సభ్యులు గ్రామంలో వరిపైరులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. అనంతరం స్థానిక రైతుసేవాకేంద్రంలో వరిలో చీడపీడలు, తెగుళ్లు, నివారణ చర్యలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఆర్సీ ఏడీఏ శ్రీనివాసరావు, ఏవో గద్దె రమేష్ మాట్లాడుతూ మండలంలో నెలరోజుల్లో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమౌతాయన్నారు. ఆర్సీ ఏవో పద్మజ, తేలప్రోలు వెటర్నరీ వైద్యాధికారి డాక్టర్ చింతల మల్లిబాబు, ఏఈవో బి.దుర్గానాగేశ్వరరావు, వీఏఏలు, రైతులు పాల్గొన్నారు.

ఆరోగ్యకరమైన అలవాట్లతోనే మానసిక ఆరోగ్యం

హనుమాన్‌జంక్షన్‌రూరల్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): శారీరక శుభ్రత, యోగాభ్యాసాలతో కూడిన ఆరోగ్యకరమైన అలవాట్లతో మాత్రమే మానసిక ఆరోగ్యం పెంపొందుతుందని సమగ్రశిక్ష అభియాన్ మానసిక ఆరోగ్య కౌన్సిలర్ బెజవాడ దీప్తి విద్యార్థులకు సూచించారు. వీరవల్లి హైస్కూల్‌లో హెచ్ఎం నిర్మల ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ మానసిక ఆరోగ్య అవగాహన వారోత్సవాల ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులతో యోగా చేయించారు. ఆరోగ్యకరమైన అలవాట్లు- మానసిక ఆరోగ్యంపై ప్రభావం గురించి సోదాహరణంగా వివరించారు. ఆరోగ్యకరంగా తినండి, లోతుగా శ్వాసించండి, ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి అని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణగోపాల్, తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ధనేకుల అధ్యాపకురాలికి డాక్టరేట్ ప్రదానం



నాగ సింధు

కానూరు, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): గంగూరులోని ధనేకుల ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నాగ సింధు సుంకరకు నాగార్జున యూనివర్సిటీ డాక్టరేట్ లభించింది. వర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఆర్. సత్యప్రసాద్ పర్య వేక్షణలో నాగ సింధు సుంకర పీహెచ్‌డీ చేశారు. డిటెక్షన్ ఆఫ్ డెంటల్ క్యావిటీస్ యూజింగ్ మల్టీలేయర్డ్ డీప్ లెర్నింగ్ అల్‌గోరిథమ్స్ అనే అంశంపై పరిశోధనలు చేసి డాక్టరేట్ సాధించారు. వర్సిటీ నాగ సింధు సుంకరకు డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. 2020లో ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించిన డాక్టరేట్ ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయిలో పదో స్థానం పొందారు. ఈ సందర్భంగా మంగళవారం ధనేకుల కళాశాల చైర్మన్ రవీంద్రనాథ్ ఠాగూర్, డైరెక్టర్ డీకేఆర్‌కే రవిప్రసాద్, ప్రిన్సిపాల్ డాక్టర్ రవి కడియాల, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ కె.సౌమ్య తదితరులు నాగ సింధు సుంకరను అభినందించారు.

విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి





బాపులపాడు జడ్పీ హైస్కూల్‌లో స్కూల్ గేమ్స్‌ను ప్రారంభిస్తున్న జడ్పీటీసీ సభ్యురాలు గంగాభవాని.. ఉంగుటూరు జడ్పీ హైస్కూల్‌లో కబడ్డీ పోటీలను ప్రారంభిస్తున్న ఎంఈవో సాంబశివరావు

హనమాన్‌జంక్షన్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బాపులపాడు ఎంపీపీ వై.నేగష్ అన్నారు. బాపులపాడు జడ్పీ హైస్కూల్‌లో స్కూల్ గేమ్స్‌ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు సాగే మండలస్థాయి క్రీడాకారుల ఎంపిక ఆటల పోటీలను మంగళవారం జడ్పీటీసీ సభ్యురాలు కె. గంగాభవాని ప్రారంభించారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల నుంచి 300 మంది క్రీడాకారులు హాజరయ్యారు. బాలబాలికలకు అండర్ 14, అండర్ 17 విభాగాల్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, షటిల్ బాడ్మింటన్, చెస్, యోగ, అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. పాఠశాల హెచ్‌ఎం. ఎం. శ్రీనివాసరావు పర్యవేక్షణలో మండల క్రీడల కన్వీనర్ ఎస్.రామచంద్రుడు ఆధ్వర్యంలో ఆటల పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఎంపీపీతో పాటు ఎంఈవో రాంబాలసింగ్, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ సుంకర సుభాష్ చంద్రబోస్, స్రవంతిచారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమాచనేని సత్యప్రసాద్, టీడీపీ మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు, విశ్రాంతి వ్యాయామ ఉపాధ్యాయుడు అక్కినేని రాఘవేంద్రరావు, విద్యా కమిటీ చైర్మన్ యడవల్లి శ్రీనివాస్ క్రీడాకారులకు శుభాభినందనలు తెలియజేశారు. పీఈటీలు కృష్ణకుమారి, వెంకటేశ్వరరావు, ప్రభాకర్‌రావు, పోటీలను నిర్వహించారు.



కబడ్డీలో తలపడుతున్న తేలప్రోలు, ఆత్కూరు జట్లు

ఉంగుటూరు : శారీరక దేహదారుఢ్యంతోపాటు మానసికంగా ఉల్లాసంగా వుండటానికి విద్యార్థులకు క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని ఎంఈవో-2 జె.సాంబశివరావు అన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌జీఎఫ్ఐ)ఆధ్వర్యంలో ఉంగుటూరు జడ్పీహైస్కూల్‌లో మండలస్థాయి ఆటల పోటీలను సర్పంచ్ కాటూరి వరప్రసాద్‌తో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. అండర్-14, 17విభాగాల్లో బాలురకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్, చెస్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలను ప్రకటించారు. మండలంలోని తొమ్మిది ప్రభుత్వపాఠశాలలు, మూడు ప్రైవేటు పాఠశాలలనుంచి సుమారు 300మంది బాలురు ఆయా ఆటల పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ పులి శ్రీనివాసరావు, హెచ్ఎం చోరగుడి అనిత, వ్యాయామ ఉపాధ్యాయిని బి.క్రాంతి పాల్గొన్నారు.



చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న ఆటో కార్మికులతో బోడె ప్రసాద్

ఆటో కార్మికుల గుండెల్లో
చంద్రబాబుకు శాశ్వత స్థానం: ఎమ్మెల్యే బోడె

పెనమలూరు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ఆటో కార్మికుల గుండెల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు శాశ్వత స్థానం ఉంటుందని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆటో కార్మికులు, యూనియన్ల నాయకులు తాడిగడప సెంటర్లో చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆటోకార్మికుల మనసెరిగి ఎన్నికల ముందు హామీ ఇవ్వకుండానే కార్మికుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ. 15వేల చొప్పున వేయడం అద్భుతమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా కార్మికుల కుటుంబాల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వారికి ఆర్థికసాయం చేయడం నిజంగా గర్వకారణమన్నారు. ఆటో యూనియన్ల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆటో కార్మికులు టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ కూటమి నేతలు అనుమోలు ప్రభాకరరావు, తుమ్మల రామ్‌కుమార్, యేనుగు శ్రీనివాస్, ఆటో కార్మికులు పాల్గొన్నారు.

ఇథనాల్ పరిశ్రమ నిర్మాణంపై పరిశీలన

● క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు

హనుమాన్‌జంక్షన్‌రూరల్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఆరుగొలనులో నిర్మిస్తు న్న హనుమాన్ బయో ఫ్యూయల్స్ (ఇథనాల్ పరిశ్రమ)పై గ్రామస్తులిచ్చిన ఫిర్యాదుపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు విచారణ, క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించినట్లు తహసీల్దార్ మురళీకృష్ణ తెలిపారు. ఆరుగొలనులో మంగళవారం పరిశ్రమ నిర్మాణాన్ని పరిశీలించి రైతుల అభ్యంతరాల్ని ఆయన తెలుసుకున్నారు. తహసీల్దార్ పరిశీలనలో కొందరు రైతులు వివిధ అభ్యంతరాలు లేవనెత్తారు. పంట పొలాలకు సాగునీరందించే వీరవల్లి-1 ఛానల్ సమీపంలో డీసీ కాలువ ఒడ్డునే అత్యంత కాలుష్య కారకమైన ఇథనాల్ పరిశ్రమ నిర్మిస్తున్నారని, దీని వల్ల వందలాది ఎకరాలను సాగునీరందక ఇబ్బందులేర్పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్ క్యాటగిరీలో ఉన్న ఇథనాల్ పరిశ్రమను పంట పొలాల మధ్య, హైస్కూల్‌కు, ఇళ్లకు 0.5 కిమీ దూరంలో నిర్మించడం అభ్యంతరకరమన్నారు. రైతులు తెలిపిన అభ్యంతరాలతో పాటు కాలుష్య నియంత్రణ మండలి, నీటి పారుదల తదితర విభాగాల నుంచి వచ్చే నివేదికలను ఉన్నతాధికారులకు అందజేస్తానని తహసీల్దార్ వివరించారు. మూల్పూరు వెంకటరత్నం, కోయ రాఘవరావు, హెచ్ఆర్సీ సభ్యులు రాజేష్, దేవేంద్రబాబు పాల్గొన్నారు.



లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్యంపై జరిగిన వర్క్‌షాపులో పాల్గొన్న అన్నపరెడ్డి కోటిరెడ్డి, అక్కయ్య నాయుడు, విద్యార్థులు

మానసిక ఆరోగ్యంపై లయన్స్ క్లబ్ ప్రత్యేక వర్క్‌షాప్

గవర్నర్‌పేట, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): వృత్తిపరమైన ఉత్పాదకతకు, జీవితంలో సంతృప్తికి మానసిక ఆరోగ్యం ఎంతో అవసరమని ప్రముఖ ఆడిటర్, లయన్స్ జిల్లా క్యాబినెట్ కోశాధికారి ఎస్ అక్కయ్య నాయుడు అన్నారు. మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు సేవా వారోత్సవాల్లో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ-వీఆర్‌కే నగర్ స్పార్క్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక సురేష్ అండ్ బాబు చార్టర్డ్ అకౌంటెంట్స్ కార్యాలయంలో కార్పొరేట్ రంగం, ఉద్యోగులకు మానసిక ఆరోగ్యంపై వర్క్‌షాపు జరిగింది. దీనికి అక్కయ్య నాయుడు అధ్యక్షత వహించారు. లయన్స్ మాజీ జిల్లా గవర్నర్ అన్నపరెడ్డి కోటిరెడ్డి కష్ట సమయాలను అధికమించే మార్గాలను వివరించారు. మనస్తత్వవేత్త బావిశెట్టి రమేష్ నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్ ఆకర్షణగా నిలిచింది. సైకలాజికల్ పరీక్షలు నిర్వహించి పాల్గొన్న విద్యార్థులు, ఉద్యోగుల ఆలోచనా విధానాన్ని, వ్యక్తిత్వాన్ని విశ్లేషించారు.



సీఆర్‌డీఏ అధికారులతో సమావేశమైన ఏడీబీ బృందం సభ్యులు

రెండోరోజూ ఏడీబీ బృందం పర్యటన


కలెక్టరేట్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) బృందం రాజధాని అమరావతి పర్యటన వరుసగా 2వ రోజు కొనసాగింది. ఏడీబీ - వాటర్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ సెక్టార్ బృందంలోని సభ్యులైన నోరియా సైటో (సీనియర్ డైరెక్టర్), మనోజ్ శర్మ (డైరెక్టర్), సంజయ్ జోషి (ప్రిన్సిపాల్ అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషలిస్టు), అశ్విన్ హోసూర్ విశ్వనాథ్ (సీనియర్ ప్రాజెక్టు ఆఫీసర్) మంగళవారం ఉదయం విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో కమిషనర్ కే కన్నబాబు, అదనపు కమిషనర్లు జీ సూర్యసాయి ప్రవీణ్ చంద్, అమిలినేని భార్గవ తేజ్‌తో సమావేశమయ్యారు. అనంతరం బ్యాంకు బృందం అమరావతి సచివాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ సురేష్‌కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్‌రాస్‌ను కలిశారు. అలాగే రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్‌ను ఆయన చాంబర్‌లో ఏడీబీ బృందం కలిశారు. ఈ సమావేశాలలో సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబు, అదనపు కమిషనర్లు అమిలినేని భార్గవతేజ్ పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో రాజధాని అమరావతి ప్రాజెక్టు పనుల్లో పురోగతి, ఏడీబీ అందచేస్తున్న ఆర్థిక సహకారం తదితర అంశాలను బృందంలోని సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించారు.

ఎస్ఆర్ఆర్‌లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

- భవనంపై నుంచి దూకడంతో గాయాలై ఆసుపత్రిపాలు

విజయవాడ, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): మాచవరంలోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. మంగళవారం తరగతి గది నుంచి బయటకు వచ్చి రెండో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. కృష్ణలంకకు చెందిన రవి ఎస్ఆర్ఆర్ కళాశాలలో బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి రిక్షా కార్మికుడు. ఉదయం 8 గంటలకు కళాశాలకు వచ్చిన రవి 11 గంటల వరకు తరగతి గదిలో ఉన్నాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా బయటకు వచ్చి భవనం పై నుంచి దూకేశాడు. అక్కడే ఉన్న తోటి విద్యార్థులు, అధ్యాపకులు రవిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యలో ఉన్న ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని రవి పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అనంతరం ఉన్నత చికిత్స నిమిత్తం అతడిని పుష్ప హోటల్ సెంటర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. రవి వైద్యానికయ్యే ఖర్చును కళాశాల అధ్యాపకులు భరిస్తున్నట్టు తెలిసింది. ఓ అధ్యాపకుడి వేధింపుల వల్ల రవి భవనం నుంచి దూకేసినట్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అధ్యాపకులు, విద్యార్థి సంఘాలు వీటిని ఖండిస్తున్నాయి. రవి విద్యలో ప్రతిభావంతుడని చెబుతున్నారు.

19వ రోజుకు ఉచిత బూడిద లోడింగ్ ఉద్యమం



ఇబ్రహీంపట్నం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఉచిత బూడిద లోడింగ్ చేయించాలని, కాంట్రాక్టు ఇచ్చిన టెండర్ రద్దు చేయాలని డాక్టర్ ఎన్టీటీపీఎస్ టిప్పర్, లారీ ఓనర్స్ సొసైటీ చేపట్టిన నిరసన దీక్షలు మంగళవారంతో 19వ రోజుకు చేరుకున్నాయి. సొసైటీ అధ్యక్షుడు కోయ వెంకట్రావ్ మాట్లాడుతూ ఈనెల 10 వరకు ఎన్టీటీపీఎస్ అధికారులు గడువు కోరారని ఆరోజు మా సమస్యను తొలగించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 40 రోజులుగా బూడిద ట్రిప్పులు లేక వాహనాల కిస్తీలు కట్టుకోలేక ఇప్పటికే ముగ్గురు టిప్పర్ యజమానులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కొంతమంది అలాంటి నిర్ణయాలు తీసుకోక ముందే జెన్కో యాజమాన్యం కళ్లు తెరవాలన్నారు.

ఇగ్నో పరీక్ష ఫీజు 20 వరకు పొడిగింపు

వన్‌టౌన్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) డిసెంబరు 2025లో నిర్వహించే టర్మ్ ఎండ్ పరీక్షలకు ఆన్‌లైన్‌లో చెల్లించే పరీక్ష ఫీజు గడువు ఈనెల 20 వరకు పొడిగించినట్టు ఇగ్నో ప్రాంతీయ కేంద్రం రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కే సుమలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 21 నుంచి 26 వరకు రూ.1100 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్‌లో చెల్లించాలన్నారు. డిసెంబరు సెషన్‌కు సమర్పించే అసైన్‌మెంట్ తేదీని ఈ నెల 31 వరకు పొడిగించినట్టు తెలిపారు. వివరాలకు విజయవాడ కొత్తపేటలోని హిందూ హైస్కూల్ ప్రాంగణంలోని ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్నిగానీ, 0866-2565253 నెంబర్లోగానీ సంప్రదించవచ్చన్నారు.

కల్తీమద్యంపై జగన్ మాట్లాడటం విడ్డూరం

- టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్

వన్‌టౌన్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ (అన్న) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జే బ్రాండ్ లిక్కర్ మాఫియా జైలుకు వెళ్లటం ఖాయమని, వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వమే మద్యం వ్యాపారం నడిపిందని, కల్తీ మద్యంతో వందలాది మంది ప్రాణాలు పోయాయన్నారు. ఈఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మద్యం మాఫియా - అవినీతి అక్రమాలపై ఉక్కు పాదం మోపిందన్నారు. ఈ కల్తీ మద్యం వెనుక ఎవరి కుట్ర కోణం దాగి ఉందో ప్రజలకు అర్థమైందన్నారు. తెరవెనుక సూత్రధారి జే గ్యాంగ్ లిక్కర్ డాన్ మరోసారి జైలు ఊచలు లెక్కించటం ఖాయమని ఆయన తెలిపారు.

స్వచ్ఛ చల్లపల్లికి కీర్తి కిరీటం

- రాష్ట్రస్థాయిలో స్వచ్ఛ గ్రామ పంచాయతీగా గుర్తింపు
- స్వచ్ఛాంధ్ర రాష్ట్రస్థాయి అవార్డును అందుకున్న సర్పంచ్, కార్యదర్శి



సంపద తయారీకేంద్రం

ఆంధ్రజ్యోతి, చల్లపల్లి: స్ఫూర్తివంతమైన స్వచ్ఛ సేవాయజ్ఞంతో పేరు ప్రతిష్ఠలు సాధించిన చల్లపల్లి గ్రామానికి మరో కీర్తికిరీటం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛాంధ్ర అవార్డుల్లో స్వచ్ఛ పంచాయతీగా చల్లపల్లి గ్రామం రాష్ట్రస్థాయి అవార్డును సొంతం చేసుకుని స్వచ్ఛఘనతను సగర్వంగా చాటిచెప్పింది. రాష్ట్రంలో ఎన్నో పంచాయతీలున్నా స్వచ్ఛ అవార్డులు అందుకున్న అతి కొద్ది పంచాయతీల్లో కృష్ణాజిల్లాకు చెందిన చల్లపల్లి గ్రామం చోటు సాధించి రాష్ట్రస్థాయి అవార్డును సాధించుకోవటం గర్వకారణంగా నిలుస్తోంది. అంతేకాక జిల్లాస్థాయిలోనూ మరో నాలుగు అవార్డులు లభించటంతో చల్లపల్లికి ఎనలేని ఖ్యాతి లభించింది. అన్నీ స్వచ్ఛ పంచాయతీలయితే రాష్ట్రం పర్యాటకంగా మరింత వర్ధిల్లుతుంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కలలు కన్న విజన్ - 2047 లక్ష్యాలకు చేరువ కావటానికి ఎంతో సమయం పట్టదు.

8 అంశాల్లో పనితీరు ప్రామాణికంగా..

స్వచ్ఛ గ్రామపంచాయతీగా చల్లపల్లి ఎంపికయ్యేందుకు 8 అంశాల్లో పనితీరును ప్రామాణికంగా తీసుకున్నారు. జిల్లాస్థాయిలో కమిటీ పరిశీలన, సెంట్రల్ టీమ్ తనిఖీ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున రాష్ట్రస్థాయి బృందం పరిశీలన అనంతరం వారి నివేదిక, సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం అవార్డులకు ఎంపికచేసింది. సంపద తయారీ కేంద్రం పనితీరు, క్లీన్ అండ్ గ్రీన్ విజిబుల్ విలేజ్, గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, వినియోగం, కమ్యూనిటీ టాయిలెట్స్, వర్మికంపోస్ట్ తయారీ,విక్రయం, డ్రై వేస్ట్ సేకరణ, విక్రయం, చెత్త సేకరణ, గ్రీన్ అంబాసిడర్స్ పనితీరు పరిశీలన, గ్రామంలో మొక్కల పెంపకం వంటి వాటిని పరిగణలోకి తీసుకున్నారు.

మారిన రూపురేఖలు

2014 నుంచి స్ఫూర్తివంతంగా సాగుతున్న స్వచ్ఛ చల్లపల్లితో పంచాయతీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. డాక్టర్ డీఆర్కే ప్రసాద్, డాక్టర్ పద్మావతి దంపతుల నేతృత్వంలో స్వచ్ఛ కార్యకర్తలు గ్రామ స్వచ్ఛత, పరిశుభ్రతకు శ్రమిస్తున్నారు. ప్రభుత్వ ఆకాంక్షలకు మించి స్వచ్ఛ చల్లపల్లి సేవాయజ్ఞం చరిత్రలో చిరస్థాయిగా నిలిచి మంచి ఫలితాలను రాబడుతోంది. నాడు జడ్పీటీసీగా, నేడు చల్లపల్లి సర్పంచ్‌గా పైడిపాముల కృష్ణకుమారి స్వచ్ఛ కార్యకర్తగా, ప్రజాప్రతినిధిగా స్వచ్ఛతకు, గ్రామాభివృద్ధికి కృషిచేస్తున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, పంచాయతీ పాలకవర్గం, అధికారులు, సిబ్బంది సహకారం అందిస్తూ చల్లపల్లికి కీర్తిని అందిస్తున్నారు.

జిల్లాకూ నాలుగు అవార్డులు

స్వచ్ఛ పంచాయతీగా చల్లపల్లికి రాష్ట్ర అవార్డు రాగా, మరో 4 అవార్డులు చల్లపల్లికి వచ్చాయి. గ్రామాభివృద్ధికి విశేష కృషిచేస్తున్న మన కోసం మనం ట్రస్ట్‌కు స్వచ్ఛ ఎన్‌జీవోగా, చల్లపల్లి కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌కు స్వచ్ఛ సీహెచ్‌సీగా, చల్లపల్లి నారాయణరావునగర్ అంగన్‌వాడీకేంద్రం స్వచ్ఛ అంగన్‌వాడీకేంద్రంగా, స్వచ్ఛ గ్రీన్‌అంబాసిడర్‌గా చల్లపల్లి పారిశుధ్య కార్మికురాలు సొంతల జయలక్ష్మిలు జిల్లా అవార్డులకు ఎంపికై అవార్డులు స్వీకరించారు.



ఆహ్లాదకరంగా పెరిగిన చెట్లు

మా గ్రామానికి గర్వకారణం
పైడిపాముల కృష్ణకుమారి, చల్లపల్లి సర్పంచ్



స్వచ్ఛ పంచాయతీగా చల్లపల్లి గ్రామ పంచాయతీ ఎంపికవటంతో ముఖ్యమంత్రి చేతుల మీదుగా స్వచ్ఛాంధ్ర రాష్ట్రస్థాయి అవార్డును స్వీకరించటం చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ డీఆర్‌కే ప్రసాద్, డాక్టర్ పద్మావతి దంపతుల నేతృత్వంలో జరుగుతున్న స్వచ్ఛచల్లపల్లి గ్రామానికి వరం. పంచాయతీ పాలకవర్గం, అధికారులు, సిబ్బంది సహకారం, పారిశుధ్య కార్మికుల శ్రమ మరిచిపోలేనిది. చల్లపల్లి అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.

స్వచ్ఛ కార్యకర్తల కృషికి గుర్తింపు
డాక్టర్ డీఆర్కే ప్రసాద్, డాక్టర్ పద్మావతి



చల్లపల్లి గ్రామపంచాయతీ స్వచ్ఛాంధ్ర రాష్ట్రస్థాయి అవార్డు సాధించటం సంతోషం. స్వచ్ఛ చల్లపల్లిలో నిస్వార్థంగా సేవలందిస్తున్న స్వచ్ఛ కార్యకర్తల కృషి అసామాన్యం. స్వచ్ఛత, గ్రామాభివృద్ధికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి భాగస్వామ్యం అవార్డు సాధించేందుకు కారణం.

స్ఫూర్తిని కలిగిస్తున్న అవార్డులు
పీవీ మాధవేంద్రరావు, కార్యదర్శి



స్వచ్ఛ పంచాయతీగా రాష్ట్ర అవార్డు, గ్రామంలో మరో నాలుగు జిల్లా అవార్డులు సాధించటం సంతోషకరం.



విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కొల్లు రవీంద్ర

మెడికల్ కాలేజీల పనులు

కూటమి రాకతో వేగవంతం

- 17 మెడికల్ కాలేజీల్లో ఎన్ని పూర్తి చేశారో సమాధానం చెప్పాలి: మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం టౌన్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): మెడికల్ కాలేజీల గురించి జగన్‌రెడ్డి అండ్ కో చేస్తున్న ఓవర్ యాక్షన్ హాస్యాస్పదంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. మచిలీపట్నంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి రవీంద్ర మాట్లాడారు. జీవోనెం. 107, 108, 133 ద్వారా ఎన్ఆర్ఐ కోటా, సెల్ఫ్ ఫైనాన్స్ కోటా ప్రకటించి, రూ. 20లక్షలు, రూ.15 లక్షల ఫీజు నిర్ణయించిందెవరో సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందే అన్న ఎన్టీఆర్, తర్వాత చంద్రబాబు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 28 మెడికల్ కాలేజీలు నిర్మించామన్నారు. 17 మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్న జగన్‌రెడ్డి వాటిలో ఎన్ని పూర్తిచేశారో సమాధానం చెప్పగలరా? ఆ కాలేజీలకు రాష్ట్రం ఇచ్చిన నిధులెంతో చూపించగలరా అన్నారు. మెడికల్ కాలేజీలు పూర్తవ్వాలంటే రూ.8450 కోట్లు అవసరం, రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఖర్చు చేయకపోవడం వల్లే ఒక్క కాలేజీ నిర్మాణానికి నోచుకోలేదన్నారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలన్నీ పూర్తి చేసి 1750కి పైగా మెడికల్ సీట్లు విద్యార్థులకు అందిస్తామన్నారు. మద్యం విషయంలో వైసీపీ నేతలు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. తాడేపల్లి ఖజానా నింపుకోవ డం కోసం ప్రజల ప్రాణాలు హరించిన దుర్మార్గుడు జగన్‌రెడ్డి అని, కూటమి ప్రభుత్వం వచ్చాక మెరుగైన మద్యం పాలసీ తెచ్చామన్నారు.

34శాతం బీసీలకు రిజర్వు చేస్తాం

నగరపాలక సంస్థ డివిజన్‌లోని 50 డివిజన్లలో 34 శాతం బీసీలకు రిజర్వు చేస్తామని, ఈ మేరకు తాజాగా రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. కాగా, గతంలో సంస్థలో విలీనం చేద్దామనుకున్న 9 గ్రామ పంచాయతీలను విలీనం చేయమని, ఆ పంచాయతీ ల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. మార్కెట్ యార్డు చైర్మన్ కుంచేనాని, మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, సీనియర్ నేత గొర్రెపాటి గోపీచంద్, టీడీపీ రూరల్ మండల కార్యదర్శి కాటం మధు, కరెడ్ల సుశీల, పాలపర్తి పద్మజ, ఇలియాస్ పాషా, లంకే నారాయణప్రసాద్ పాల్గొన్నారు.

ఊరూ వాడా స్వచ్ఛ సేవక్ దళాలు

- సీఎం ఆశయాలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తాం
- స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రను మరింత ముందుకు తీసుకెళ్తాం
- త్వరలో విజయవాడ కెనాల్ నెట్‌వర్క్‌లో వాటర్ టాక్సీలు
- రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి



సభలో ప్రసంగిస్తున్న స్వచ్ఛాంధ్ర చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి

కలెక్టరేట్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి జై స్వచ్ఛ సేవక్ నినాదాన్ని ఇచ్చారని, ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాల్లో స్వచ్ఛ సేవక్ దళాల ఏర్పాటుకు కృషి చేయనున్నట్టు రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి తెలిపారు. మంగళవారం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జిల్లాస్థాయి స్వచ్ఛాంధ్ర పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. తొలుత అతిథులు, స్వచ్ఛతా వారియర్స్‌తో కలిసి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టాభిరామ్‌తో పాటు కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖర బాబు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి 50 మంది విజేతలకు పురస్కారాలు అందచేశారు. ఈ సందర్భంగా పట్టాభి మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సీఎం ఆలోచనలకు అనుగుణంగా స్వచ్ఛాంధ్ర పురస్కారాలు అందచేస్తున్నామన్నారు. పురస్కారాలు అందుకుంటున్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్రకు బ్రాండ్ అంబాసిడర్‌లని, సమష్టి కృషితో స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలుపుదామని పిలుపునిచ్చారు. రాష్ట్రస్థాయిలో 69 అవార్డులు, జిల్లాస్థాయిలో 1257 అవార్డులను వివిధ కేటగిరిల్లో అందించినట్లు పట్టాభి తెలిపారు. విజయవాడలో అద్భుతమైన కెనాల్ నెట్‌వర్క్ ఉందని, మైక్రో ఎస్‌టీపీల ద్వారా శుద్ధిచేసిన నీరు కాల్వలలోకి వెళ్లేలా చేస్తే త్వరలోనే వాటర్ టాక్సీల ఏర్పాటు సాకారమవుతుందన్నారు. దీంతో రోడ్లపై ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు. త్వరలో గ్రామాలకు 12వేల ట్రై సైకిళ్లు అందిస్తామని, 1600 ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయనున్నామని, కొమ్మారెడ్డి తెలిపారు.

చిన్న పిలుపు, పెద్ద మార్పునకు నాంది: కలెక్టర్

ఓ చిన్న పిలుపు, సంకల్పం, పెద్ద మార్పునకు నాంది అవుతుందని, అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితో జిల్లా స్వచ్ఛాంధ్రలో ముందంజలో నిలిచిందని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రతి నెలా మూడో శనివారం నిర్వహించే కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు. సీఎం ఇచ్చిన జై స్వచ్ఛ సేవక్ నినాదం స్ఫూర్తిగా ఇకపైనా జిల్లాను స్వచ్ఛతలో నెం.1గా నిలిపేందుకు కృషిచేద్దామని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు.

డ్రోన్, ఏఐ సాంకేతికతతో మంచి ఫలితాలు: సీపీ

స్వచ్ఛాంధ్రను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం వినూత్న విధానాలను అనుసరిస్తోందని, జిల్లాకు 8 రాష్ట్ర, 50 జిల్లా స్థాయి అవార్డులు రావడం ఆనందంగా ఉందన్నారు. పోలీసు కమిషనరేట్‌కు పురస్కారం రావడం చాలా సంతోషమన్నారు. కీలక ప్రగతి సూచికల (కేపీఐ)లో పురోగతిని ఎప్పటికప్పుడు మదించేందుకు డ్రోన్, ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాల్సిన అవసరముందని సీపీ రాజశేఖరబాబు తెలిపారు.

పురస్కారాలతో ఆరోగ్యకర పోటీ: సీపీ

స్వచ్ఛాంధ్ర పురస్కారాలతో స్వచ్ఛత, పరిశుభ్రత విషయంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల మధ్య ఆరోగ్యకర పోటీ వాతావరణం నెలకొంటుందని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శాస్త్రీయ విధానాలతో డేటా విశ్లేషణతో అవార్డులకు విజేతలను ఎంపిక చేసినట్లు తెలిపారు. గ్రీన్ అంబాసిడర్స్ బీ భూషణం, బీ సామ్రాజ్యం, శంకర్ తమ మనోగతాన్ని ఆవిష్కరించారు. డీసీపీ కేజీవీ సరిత, జెడ్పీ సీఈవో కే కన్నమనాయుడు, డీపీవో పీ లావణ్యకుమారి, విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, నందిగామ, తిరువూరు ఆర్డీవోలు కే బాలకృష్ణ, కే మాధురి, పురస్కార విజేతలు, శాఖల అధికారులు పాల్గొన్నారు.

జిల్లాస్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డుల విజేతలు

1. **అత్యుత్తమ స్వచ్ఛ మున్సిపాలిటీలు:** నందిగామ మున్సిపాలిటీ
2. **అత్యుత్తమ స్వచ్ఛ గ్రామ పంచాయతీలు:** పరిటాల, పెనుగంచిప్రోలు, జయంతి, ముప్పాళ్ల, జూపూడి.
3. **అత్యుత్తమ స్వచ్ఛ స్లమ్ లెవల్ ఫెడరేషన్స్:** మదర్ ఇండియా స్లమ్ సమాఖ్య, వీఎంసీ, శ్రీరామ, (కొండపల్లి మండలం), ఆంధ్ర మహిళ (నందిగామ మండలం)
4. **అత్యుత్తమ స్వచ్ఛ రైతు బజారు:** ఏపీ ఐజీసీ రైతు బజారు (విజయవాడ నార్త్)
5. **అత్యుత్తమ స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్స్:** కొండూరు, జూపూడి, మైలవరం, తక్కెళ్లపాడు, లింగగూడెం.
6. **అత్యుత్తమ స్వచ్ఛ ఎన్‌జీవోలు:** స్నేహాస్తి ఎన్‌జీవో
7. **అత్యుత్తమ స్వచ్ఛ ఆసుపత్రులు:** యూపీహెచ్‌సీ, పాత రాజరాజేశ్వరీపేట (వీఎంసీ), పీహెచ్‌సీ, నందిగామ, గొల్లమూడి (నందిగామ మండలం), విసన్నపేట సీహెచ్‌సీ.
8. **స్వచ్ఛ పాఠశాలలు:** ఏపీ మోడల్ స్కూల్, పెదకొమెర, కేజీబీవీ (బాలికలు), రంగాపురం, మైలవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గుంటుపల్లి జెడ్‌పీహెచ్‌ఎస్.
9. **స్వచ్ఛ అంగన్‌వాడీలు:** కే కండ్రిక-4, లంబాడీపేట, మాగళ్లు, వావిలాల.
10. **స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలు:** పోలీసు కమిషనర్ కార్యాలయం, కలెక్టరేట్, గొల్లపూడి సచివాలయం-2
11. **అత్యుత్తమ స్వచ్ఛ పరిశ్రమలు (లార్జ్/మెగా):** కేసీపీ లిమిటెడ్, శ్రీ సుధీర్ సిరామిక్స్ ప్రైవేట్ లిమిటెడ్.
12. **అత్యుత్తమ స్వచ్ఛ పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు):** నాగసింధు స్పిన్నింగ్ జిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, మ్యాట్రిక్స్ గ్లాస్ ఇండస్ట్రీస్, జెస్టీసైడ్స్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్.
13. **అత్యుత్తమ స్వచ్ఛ హాస్టళ్లు:** ఎస్‌డబ్ల్యూ గర్ల్స్ హాస్టల్, విసన్నపేట, ప్రభుత్వ బీసీ కాలేజ్ బాలుర హాస్టల్, జగ్గయ్యపేట, ప్రీ మెట్రిక్ బాలుర హాస్టల్, భవానీపురం, జీటీడబ్ల్యు ఆశ్రమ్ స్కూల్ (బాలురు), ఎకొండూరు
14. **అత్యుత్తమ స్వచ్ఛ రెసిడెన్షియల్ స్కూల్:** బీఆర్ అంబేద్కర్ గురుకులం, చందర్లపాడు మండలం.
15. **అత్యుత్తమ స్వచ్ఛ వారియర్స్:** బీ శంకర్, బత్తుల సామ్రాజ్యం, విజయవాడ, తమ్మిశెట్టి నాగరాజు, కొండపల్లి, ఎం భారతి, తిరువూరు, చావా జ్యోతి, జగ్గయ్యపేట
16. **అత్యుత్తమ స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్స్:** గుణదల నాగేశ్వరరావు, చందర్లపాడు, సత్తెనపల్లి బాలమ్మ, జూపూడి, దొండపాటి నాగలక్ష్మి, గూడవల్లి, బెజ్జం భూషణం, కంచికచర్ల, ఎం కాశమ్మ, గుండ్రాయి.

ఎట్టకేలకు స్వాధీనం..!

- లిడ్‌క్యాప్ నియంత్రణలోకి ఆటోనగర్‌లో రూ.100 కోట్ల ఖరీదైన స్థలం
- కోర్టుల్లో లిడ్‌క్యాప్‌కు ఉపశమనం



ఆంధ్రజ్యోతి, విజయవాడ: బందరు రోడ్డును ఆనుకుని, ఆటోనగర్ వంద అడుగుల రోడ్డు ప్రారంభంలో ఉన్న రూ.100 కోట్ల అత్యంత ఖరీదైన తమ స్థలాన్ని లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (లిడ్‌క్యాప్) ఎట్టకేలకు స్వాధీనంలోకి తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో లీజు పేరిట వైఎస్ఆర్ ట్రేడర్స్ అనే సంస్థ దీన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే! లీజు గడువు తీరినా కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఖాళీ చేయకుండా కోర్టు కేసులతో ముప్పతిప్పలు పెడుతున్న నేపథ్యంలో, లిడ్‌క్యాప్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. వైఎస్ఆర్ ట్రేడర్స్‌కు వైసీపీ ప్రభుత్వం లీజుకు ఇచ్చిన పాత భవనాన్ని కోర్టు తీర్పుతో తాజాగా తమ ఆధీనంలోకి తీసుకోవటంతో పాటు దాన్ని కూల్చివేసింది. వైఎస్ఆర్ ట్రేడర్స్‌కు సంబంధించిన వస్తు సామాగ్రి ఉండటంతో రెవెన్యూ అధికారులతో పంచనామా నిర్వహించి వాటిని పాత రేకులషెడ్‌లో ఉంచింది. సామగ్రి తీసుకువెళ్లాలని లిడ్‌క్యాప్ యాజమాన్యం నోటీసు ఇవ్వగా ఇప్పటి వరకు తీసుకువెళ్లలేదు. పైగా మరోమారు హైకోర్టుకు వెళ్లి స్వల్పకాలానికి స్టే తెచ్చుకుంది. న్యాయస్థానం పదేపదే లిడ్‌క్యాప్‌కు అనుకూలంగా తీర్పులిస్తున్నప్పటికీ స్టే ల కోసం పిటిషన్లు వేస్తూ వైఎస్ఆర్ ట్రేడర్స్ సంస్థ కాలహరణం చేస్తోంది. లిడ్‌క్యాప్ స్థలాన్ని, భవనాన్ని స్వాధీనం చేసుకోవటంతో రానున్న రోజుల్లో ఎలాంటి సమస్య వచ్చే అవకాశం లేదు. దీంతో ఈ ఖరీదైన స్థలంలో 'లెదర్ భవన్' ఏర్పాటుకు లిడ్‌క్యాప్ యాజమాన్యం చర్యలు చేపట్టింది. లిడ్‌క్యాప్‌కు ఇప్పటికే ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఈడీబీ) ద్వారా 'లెదర్ భవన్' ఏర్పాటుకు డిజైన్లు రూపొందించారు. జీ ప్లస్ 10 విధానంలో రూ.100 కోట్ల వ్యయంతో లెదర్ బిల్డింగ్‌కు శ్రీకారం చుట్టింది. డిజైన్లు పూర్తయ్యాక సీఎం చంద్రబాబు సమక్షంలో అంతిమ నిర్ణయం తీసుకోనున్నారు.

కల్తీ మద్యంపై విచారణ జరిపించాలి

- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు



ఇబ్రహీంపట్నం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం కుంభకోణంపై సిటింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా, నిరసన ప్రదర్శన చేపట్టారు. మద్యం సీసాలు పగులకొట్టి మహిళలు నిరసన తెలిపారు. కల్తీ మద్యం తయారీ ప్రాంతాన్ని బాబూరావు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ములకలచెరువు కల్తీ మద్యం రాకెట్ ఇబ్రహీపట్నంలో బట్టబయలైందన్నారు. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో మద్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎన్‌సీహెచ్ శ్రీనివాస్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కే సరోజ, సీపీఎం కొండపల్లి పట్టణ కార్యదర్శి మహేష్, విటల్‌రావు పాల్గొన్నారు.

మంగళగిరి ఎయిమ్స్‌లో ట్రామాకేర్ సెంటర్‌కు అనుమతులు: ఎంపీ

మచిలీపట్నం: మంగళగిరిలోని ఎయిమ్స్‌లో ట్రామాకేర్ సెంటరు ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం అనుమతులిచ్చిందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి మంగళవారం ఒకప్రకటనలో తెలిపారు. ఎయిమ్స్ పాలకవర్గ సభ్యుడిగా ఉన్న బాలశౌరి ట్రామాకేర్ సెంటర్, కేన్సర్ రీసెర్చ్, క్రిటికల్‌కేర్ విభాగాలను ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వానికి లేఖ రాశారు. కేంద్రంతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

బ్రాయిలర్ ధరలు



అమరావతి	(రూ.లలో)
బ్రాయిలర్ బర్డ్	140, 149, 160
చికెన్ విత్ స్కిన్	270
చికెన్ స్కిన్‌లెస్	280

నెక్ కోడిగుడ్డు ధర (100)
విజయవాడ జోన్ రైతు ధర రూ. 530

కొండాలమ్మ ఆలయంలో ఘనంగా పూర్ణాహుతి

గుడ్లవల్లేరు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : ఆశ్వీజ పౌర్ణమి సందర్భంగా మంగళవారం వేమవరం కొండాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆలయ అలివేటి మండపంలో రుద్ర సహిత ఛండీ హవనం పూర్ణాహుతి నిర్వహించారు. ఆలయ ఈవో ఆకుల కొండలరావు, కృష్ణాజిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె.వి.రామకృష్ణయ్య, ఆలయ ప్రధానార్చకులు శివ సంతోష్ శర్మ, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఈడే వెంకట విష్ణుమోహన్ పాల్గొన్నారు.


కొండాలమ్మ ఆలయంలో పూర్ణాహుతి నిర్వహిస్తున్న అర్చకులు


చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే వెనిగండ్ల

పేద వర్గాల సంక్షేమమే ధ్యేయం

గుడివాడ, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని పేదవర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. మంగళవారం స్థానిక ప్రజావేదికలో నియోజకవర్గ పరిధిలోని 12మంది బాధిత కుటుంబాలకు రూ.6.23లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలపక్షపాతి సీఎం చంద్రబాబు అని, పేదవర్గాల ఉన్నతికి ఆయన ఎన్టీఆర్ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారని కొనియాడారు. నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో రూ.2.30కోట్ల చెక్కులను నేటి వరకు అందించినట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పండ్రాజు సాంబశివరావు, కడియాల గణేష్, సీతయ్య, రాధాకృష్ణ, మల్లి, మల్లిఖార్జునరావు పాల్గొన్నారు.


ఆలయంలో పూజలు చేస్తున్న సీతంరాజు రామారావు

గంగానమ్మ ఆలయ వార్షికోత్సవం

పెదపారుపూడి : మోపర్రు గ్రామం వన్నేరులో వెలిసిన గంగానమ్మ ఆలయ 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బోయిన సాంబశివరావు ఆధ్వర్యంలో మంగళవారం గంగానమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అన్నసమారాధన చేశారు. సీతంరాజు రామరావు గ్రామాన్ని దత్తత తీసుకుని అమ్మవారి ఆలయ నిర్మాణం చేయించారని ఈ సందర్భంగా సాంబశివరావు తెలిపారు. గ్రామంలో కల్యాణ మండపం, సీసీ రోడ్లు, ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉజ్జినేని అనిల్, నీటి సంఘం అధ్యక్షులు ఉజ్జినేని చంద్రశేఖర్, బుజ్జి, పాల్గొన్నారు.

గుంతల రోడ్లు .. తప్పని పాట్లు

- ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనలో ప్రయాణికులు
- వాహనదారులకు తప్పని సర్కస్ ఫీట్లు
- వర్షం వస్తే చెరువులా మారుతున్న రహదారి
- పట్టించుకోని అధికారులు

అధికారులు పట్టించుకోవడం లేదు



గుడివాడ - గొల్వేపల్లి రహదారి గుంతలమయంగా ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మోటూరు, సెరిగొల్వేపల్లి, గుంటాకోడూరు, రుద్రపాక మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదు. వర్షంకురిస్తే రహదారులు చెరువుల్లా ఉన్నాయి.

గోళ్ల రామకృష్ణ , జడ్పీటీసీ సభ్యుడు

(గుడివాడ రూరల్ - ఆంధ్రజ్యోతి): శేరిగొల్వేపల్లి - గుంటాకోడూరు వెళ్లే ప్రధాన రహదారి గుంతలు పడి ప్రయాణికులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గుడివాడ నుంచి నందివాడ మండలం రుద్రపాక వరకు 12 కిలోమీటర్ల మేర రహదారి గుంతలతో నిండిపోయింది. ప్రతి రోజూ రోడ్డు ప్రమాదాలకు నెలవుగా మారింది. కొద్దిపాటి వర్షం వస్తేనే గోతుల్లో వర్షపు నీరు నిలిచిపోతుంది. గోతుల్లో భారీ వాహనాలు పడిపోవటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో చాలా మందికి కాళ్లు విరిగిపోయిన ఘటనలు ఉన్నాయి. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి ధ్వంసమైన రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.


గోతుల్లో నిండిన వర్షపునీరు


గుంతలతో నిండి ఉన్న ప్రధాన రహదారి

అంచనాలు రూపొందించాం

రహదారి నిర్మాణానికి అంచనాలు రూపొందించి పంపించాం. 12 కిలోమీటర్ల మేర ఏడుకోట్లు అంచనాలు రూపొందించి ఉన్నతాధికారులకు పంపించాం. అర్జెంటు రిపేర్లు చేయాలని కోరాం. ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం.

కామేశ్వరరావు , ఆర్అండ్‌బీ డీఈ

మల్లాయిపాలెంలో 'పొలం పిలుస్తోంది'

గుడివాడ రూరల్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): రైతులు తాము పండించిన పంటలు మిల్లులకు అమ్ముకోవటానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్యవసాయాధికారిణి బోలెం అనంతలక్ష్మీ అన్నారు. మంగళవారం మల్లాయిపాలెంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.

చెట్టుపై నుంచి జారి పడిన కూలీ మృతి

గుణదల : చెట్టు కొట్టేందుకు వచ్చిన కూలి ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయిన ఘటన గాయత్రినగర్లో మంగళవారం జరిగింది. మంటాడకు చెందిన ఆళ్ళ రమణ (36) కూలిపని చేసి జీవనం సాగిస్తుంటాడు. విజయవాడకు చెందిన ముఠా మేస్త్రి సాంబ గాయత్రినగర్లోని నలందర స్కూల్లో చెట్టు కొమ్మలు నరికేందుకు పిలిపించాడు. మంగళవారం చెట్టు కొమ్మ కొడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారి కిందపడటంతో తోటి కూలీలు అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రమణ అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న మాచవరం సీఐ ప్రకాష్ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. మృతుని భార్య వీరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రమణ కుటుంబానికి న్యాయం చేయాలని ముఠా కూలీలు నలంద పాఠశాల వద్ద మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి

● డి.చంద్రశేఖర్

గుడివాడ, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి) : విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని ఎస్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.చంద్రశేఖర్ కోరారు. మంగళవారం విజయవాడలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాకు ఎస్‌టీయూ ఆధ్వర్యంలో గుడివాడ నుంచి ఉపాధ్యాయులు భారీ ఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రధానంగా ఉపాధ్యాయులకు బోధనేతర విధులను పూర్తిగా తీసివేయాలన్నారు. సంవత్సరాల తరబడి ఉన్న సరెండర్ లీవ్‌లను చెల్లించాలని, తక్షణమే 12వ పీఆర్‌సీ కమిషనర్‌ను నియమించాలన్నారు. 30శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని, రిటైర్ అయిన వారికి గ్రాట్యూటీ సంపాదిత సెలవులను చెల్లించాలి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 16నెలల కావస్తున్న, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ నేటివరకూ సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలతో ఒక్కసారీ చర్చించకపోవడం సరికాదన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు గమనించకుండా విద్యారంగం వెలిగిపోతోదంటూ ప్రచారం చేసుకోవడం తగదన్నారు. తక్షణమే సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని చంద్రశేఖర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌టీయూ నాయకులు, పాల్గొన్నారు.


మహాధర్నాకు బయలుదేరిన ఎస్‌టీయూ నాయకులు

పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

పమిడిముక్కల, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : ఆరోగ్యకరమైన జీవనానికి పోషకాహారం ఎంతో అవసరమని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ బి.ఉష అన్నారు. పోషకాహార మాసోత్సవం సందర్భంగా మంగళవారం పమిడిముక్కల అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలను తెలియజేసి పలు సూచనలుచేశారు. ఇంటివద్ద పెరటిలో ఆకుకూరలు, ఔషధ మొక్కల పెంచుకుని ఆహారంలో తీసుకోవడం మంచిదన్నారు. సీజన్‌లో లభ్యమయ్యే పండ్లు, కూరగాయలు తీసుకోవడం ఎంతో అవసరమన్నారు.

పెదపారుపూడి : ప్రతి ఒక్కరూ పోషకాహారాన్ని మాత్రమే తీసుకోవాలని భూషణగుళ్ల సర్పంచ్ పునుకొల్లు శివ రామ ప్రసాద్ తెలిపారు. స్థానిక భూషణగుల్లలో అధ్యక్షతన సూపర్‌వైజర్ శివనాగమణి ఆధ్వర్యంలో మంగళవారం పోషకాహార మాసోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.సూపర్‌వైజర్లు అరుణ కుమారి, శివనాగమణి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ప్రదర్శించి అందరూ పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలన్నారు. రక్తహీనతకు గురికాకుండా ఉండాలని వివరించారు. కార్యదర్శి నక్కా కృష్ణవేణి మాట్లాడుతూ ఇంటి ఆవరణల్లో మొక్కలు పెంచాలని తెలిపారు. సుశీల పాల్గొన్నారు.


మహిళలకు సూచనలిస్తున్న ఐసీడీఎస్ సూపర్‌వైజర్ బి. ఉష

ఉచిత వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

● ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డి

పెదపారుపూడి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): దాతల సహకారాలతో గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం మండల పరిధిలోని దూళ్లవానిగూడెంలో లవ్ అండ్ కంపాషన్ మినిస్ట్రీ, క్రీస్తు సంఘం సంయుక్తంగా ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా అందిస్తున్న వైద్య శిబిరాలు ఆసరాగా నిలుస్తాయన్నారు. డాక్టర్ సుజిత్ ప్రేమ్ దగాని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వైద్యశిబిరంలో కంటి పరీక్షలు, బీపీ, షుగర్, దంత సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి 150 మంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ రోటరీక్లబ్ మాజీ అసిస్టెంట్ గవర్నర్ రెడ్డి చౌదరి, డిప్యూటీ ఎంపీడీవో వంగా శ్రీనివాస్, గ్రామస్థులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న రెడ్డి చౌదరి, ఎస్సై ప్రవీణ్ కుమార్‌రెడ్డి

సుప్రీంకోర్టు సీజేఐ గవాయ్‌పై దాడి అమానుషం

● లంకా సురేంద్ర

గుడివాడ, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి) : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై దాడి రాజ్యాంగంపై దాడి చేసినట్టేనని సీపీఎం పట్టణ కమిటీ సభ్యుడు లంకా సురేంద్ర అన్నారు. మంగళవారం స్థానిక శ్రీనివాస్ సెంటర్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో సీజేఐ గవాయ్‌పై దాడికి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజ్యాంగ వ్యవస్థలన్నింటినిపైనా దాడిచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. ఏకంగా కోర్టులోనే సీజేఐ గవాయ్‌పై మత్మోన్మాద న్యాయవాది అందరి సమక్షంలోనే కాలిబూటును తీసి విసరడం రాజ్యాంగానికి సవాలన్నారు. లౌకికవాదులందరూ ఐక్యంగా నిలబడి పోరాడాలని సురేంద్ర కోరారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు శ్రీనివాస్, ఎం.లక్ష్మణరావు, త్రిమూర్తులు, వెంకటేశ్వరరావు, సి.వి రమణ, లక్ష్మణరావు, మహేశ్వరరావు పాల్గొన్నారు.


నిరసన తెలుపుతున్న వామపక్ష నాయకులు


అంగలూరు బాలికలతో హెచ్ఎం జగన్మోహనరావు

అంగలూరు బాలికోన్నత పాఠశాలకు స్వచ్ఛ అవార్డు

గుడ్లవల్లేరు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : అంగలూరు బాలికోన్నత పాఠశాలకు జిల్లా స్వచ్ఛతా అవార్డు ప్రకటించడం విదితమే. కాగా మచిలీపట్నంలో సోమవారం ఈ అవార్డుల ప్రదానోత్సవంలో స్వచ్ఛ పాఠశాల అవార్డును జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శుభాష్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ చేతులమీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగన్మోహనరావు అందుకొన్నారు. మంగళవారం పాఠశాలలో ఈ పాఠశాలకు స్వచ్ఛ పాఠశాల అవార్డు రావడానికి కారణమైన విద్యార్థినులను ప్రధానోపాధ్యాయులు జగన్మోహనరావు అభినందించారు.

రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి

పమిడిముక్కల : మచిలీపట్నం - విజయవాడ జాతీయరహదారిపై తాడంకి సమీపాన మంగళవారం రోడ్డు ప్రమాదంలో వేల్పూరుకు చెందిన చీకుర్తి నరసింహారావు(50) మృతి చెందాడు. వేల్పూరుకు చెందిన చీకుర్తి నరసింహారావు పెయింటర్‌గా పని చేస్తూ కొంతకాలంగా విజయవాడలో నివసిస్తున్నాడు. మోటార్ సైకిల్‌పై వెళుతూ తాడంకి సమీపాన అదుపుతప్పి పడిపోగా తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సైబర్ నేరాలపై అవగాహన

గుడ్లవల్లేరు : సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గుడ్లవల్లేరు ఎస్సై ఎన్.వి.వి.సత్యనారాయణ పేర్కొన్నారు. గుడ్లవల్లేరు మండలపరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై మంగళవారం అవగాహన కల్పించారు.

విద్యార్థినికి ఆర్థిక సాయం

తోట్లవల్లూరు: కంకిపాడు మండలం ప్రొద్దుటూరుకు చెందిన 9వ తరగతి విద్యార్థిని చిమట జాహ్నవికి స్కూల్ ఫీజు నిమిత్తం మంగళవారం జిల్లా తెలుగు యువత మాజీ అధ్యక్షుడు రామినేని వెంకట కుటుంబ నరసింహారావు కుమ్మమూరులోని టీడీపీ కార్యాలయంలో రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. పీఏసీఎస్ చైర్మన్ రాజా పాల్గొన్నారు.

ఎయిడ్స్‌పై అవగాహన ఉండాలి

కూచిపూడి :హెచ్ఐవీ లైంగికంగా సంక్రమించే అంటువ్యాధి అని క్లస్టర్ లింక్ వర్కర్స్ సీహెచ్.తాయారమ్మ పేర్కొన్నారు. ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, చైల్డ్ ఫండ్ ఇండియా వర్కర్స్ స్కీమ్ సంయుక్త ఆధ్వర్యంలో కాజ, కోసూరు జడ్పీ పాఠశాలల్లో విద్యార్థినీ, విద్యార్థులకు ఎయిడ్స్‌పై అవగాహన సమావేశాలు నిర్వహించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

● కలెక్టర్ డీకే బాలాజీ

గుడ్లవల్లేరు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. నాగవరం మండలంలో మంగళవారం ఆయన పర్యటించి, ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగవరం రెండు మండలాల, రెండు పంచాయతీల గ్రామంగా కాక గుడ్లవల్లేరు మండలానికి వేమవరం పంచాయితీకి చెందిన గ్రామంగా పరిగణించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిస్తానన్నారు. ఈ విధమైన చర్యలకు తీసుకోవాలని ఎంపీడీవో ఇమ్రాన్‌కు ఆయన సూచించారు. నాగవరం గ్రామస్థులు రహదారుల నిర్మాణం, తాగునీటి సమస్యలను ప్రధానంగా ఉన్న సమస్యలుగా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. డ్వామా పీడీ శివప్రసాద్, పంచాయతీరాజ్ ఎస్ఈ రమణారావు, సోమేశ్వరరావు, ఈఈ నటరాజు, ఎంపీడీవోలు శైలజపాల్గొన్నారు.


గ్రామస్థులతో మాట్లాడుతున్న కలెక్టర్ బాలాజీ

బాస్కెట్‌బాల్ పోటీలకు కేకేఆర్స్ గౌతమ్ విద్యార్థిని ఎంపిక

గుడివాడ, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి కృష్ణాజిల్లా ఆధ్వర్యంలో నూజివీడు బీఐఎస్ పాఠశాలలో ఈనెల 6వ తేదీన జరిగిన ఎస్‌జీఎఫ్ నిర్వహించిన అండర్-14 రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ సెలక్షన్స్‌లో స్థానిక డాక్టర్ కేకేఆర్స్ గౌతమ్ పాఠశాల విద్యార్థి ఏ.జనవిక రక్ష ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ పి.లక్ష్మీప్రసాద్ తెలిపారు. మంగళవారం స్థానిక పాఠశాల ఆవరణలో విద్యార్థి రక్షను అభినందించారు. జనవిక రక్షను, కోచ్ మడకా సత్య అన్వేష్‌లను సత్యారామ్, జ్యోతి, ప్రశాంతిలు అభినందించారు.


విద్యార్థిని అభినందిస్తున్న లక్ష్మీప్రసాద్

జీఎస్టీ తగ్గింపుతో పేద వర్గాలకు మేలు

● ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా


పామర్రులో జీఎస్టీపై అవగాహన కల్పిస్తున్న ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా

పామర్రు,అక్టోబరు7(ఆంధ్రజ్యోతి): పేద, సామాన్య, మధ్యతరగతి వినియోదారులకు కేంద్ర ప్రభుత్వం అమలేస్తున్న జీఎస్టీ సంస్కరణలు దేశ చరిత్ర లో నూతన అధ్యాయంగా మిగిలి పోతుందని ఎమ్మెల్యే వర్లకుమార్‌రాజా అన్నారు. పామర్రులో మంగళవారం రాత్రి దుకాణాల వద్ద జీఎస్టీ పట్ల వినియోదారులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిరువ్యాపారులకు,వ్యవసాయ రైతులకు ఎంతో మేలు జరిగేలా ప్రవేశపెట్టిన జీఎస్టీ పట్ల చైతన్య వంతుల్ని చేశారు.

పామర్రు : అన్నివర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాల పట్ల విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని పామర్రు1,2 గ్రామసచివాలయాల జీఎస్టీ చాంపియన్లు కె.స్వాతి, రాజేశ్వరిలు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక అసెస్సీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, శ్రీనివాస విద్యాసంస్థల్లోని విద్యార్థులకు సూపర్‌జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఎడ్యుకేషన్ అండ్ వేల్ఫేర్ కార్యదర్శులు కంఠమనేని పల్లవి, వెంకటకిషోర్, కాశీవిశ్వనాథ్ , హస్సేన్ పాల్గొన్నారు.

గుడివాడ రూరల్ : ప్రతి విద్యార్థీ వస్తువులు కొనేటప్పుడు జీఎస్టీ ఎంత పడుతుందో తెలిసుకోవాలని ఎంఈవో పి.బాలాజీ తెలిపారు. మంగళవారం గంగాధరపురం ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యదర్శి హరికృష్ణ పాల్గొన్నారు.

కూచిపూడి : సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్‌పై మొవ్వ క్షేత్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కూచిపూడి జడ్పీ పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు ఈ అంశాలపై వ్యాసరచన, వక్తృత పోటీలు నిర్వహించి విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

మోటారు చోరీ

గుడివాడ, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): స్థానిక తుమ్మల రాంబ్రహ్మం పార్కు పక్కన గల అన్నక్యాంటీన్‌లోని మోటారు చోరీకీ గురైంది. ఈ నెల 4వ తేదీన శనివారం అన్నక్యాంటీన్ మూసి వేసి, తిరిగి 6వ తేదీ సోమవారం వచ్చి చూడగా మోటారు కనిపించలేదని అన్న క్యాంటీన్ సిబ్బంది సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వి.జాస్మిన్ తెలిపారు.

అసభ్యకర ప్రవర్తనపై కేసు నమోదు

గుడివాడ : స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో విధుల్లో ఉన్న కంట్రోలర్ కె.ఎస్.ఎన్ రెడ్డి పట్ల మంగళవారం ఏలూరు జిల్లా, కోరుకొల్లుకు చెందిన పవన్‌కుమార్ అసభ్యకర ప్రవర్తించాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్సై లవరాజు తెలిపారు.

ఇద్దరు నిందితుల బైండోవర్

గుడివాడ : ఇద్దరు దొంగలు ఇటుకల జోజి, మామిళ్ల డెగ్లస్‌రాజులను మంగళవారం స్థానిక తహసీల్దార్ కిరణ్ కుమార్ ఎదుట హాజరుపరచి రూ.1లక్ష పూజీకత్తుపై 12నెలల బైండోవర్ చేసినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.

బైక్ చోరీ

గుడివాడ : స్థానిక కాకతీయనగర్‌కు చెందిన కె.పవన్‌కుమార్ తన పల్సర్ బైక్ టీఎస్ 07 ఈఎఫ్ 6243 ఆదివారం రాత్రి ఇంటివద్ద పార్కు చేశాడు. సోమవారం ఉదయం చూడగా బైక్ కనిపించలేదు. పవన్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ ఆర్.కిషోర్ తెలిపారు.

గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

కూచిపూడి: పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రామలింగేశ్వరరావు పేర్కొన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మంగళ వారం పెదముత్తేవిలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను ఆయన ప్రారంభించారు. నాగలక్ష్మీ ప్రసన్న,సత్యేంద్ర, పాల్గొన్నారు.

ఆర్థికసాయం

పామర్రు : పెదపారుపూడికి చెందిన ఇంటూరి ప్రశాంత కుమార్ తనయుడు గౌతమ్‌కృష్ణ అనారోగ్యబాధలను చూసి ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా పీ 4 పథకం ద్వారా మంగళవారం రూ. 3వేల ఆర్థికసాయం చేశారు. సుధారాణి, అర్జున కుమారి పాల్గొన్నారు.

గుడివాడ : స్థానిక ఆటోనగర్‌లో పెయింటర్‌గా పని చేస్తున్న నైజాంపేటకు చెందిన షేక్ అబ్బాస్‌కు ఇటీవల ప్రమాదవశాత్తు మోచెయ్యి తొలగించారు. మంగళవారం ది గుడివాడ ఇండస్ట్రీయల్ అండ్ ఆటోమొబైల్స్ యూనియన్ ఆటోనగర్ కమిటీ నాయకులు రూ.10వేలు ఆర్థిక సహాయం అందజేశారు. టి.లక్ష్మణరావు, హమీద్, ఖుద్దూస్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

మచిలీపట్నం
• మచిలీపట్నం • పెడన • అవనిగడ్డ

బ్రాయిలర్ ధరలు
అమరావతి (రూ.లలో)

బ్రాయిలర్ బర్డ్	140, 149, 160
చికెన్ విత్ స్కిన్	270
చికెన్ స్కిన్‌లెస్	280

నెక్ కోడిగుడ్డు ధర (100)
విజయవాడ జోన్ రైతు ధర రూ. 530



నిత్యాన్నదాన పథకానికి విరాళం

మోపిదేవి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న నిత్యాన్నదాన పథకానికి బాపట్ల జిల్లా పెరవలి గ్రామస్థులు దాది వివేకానంద స్వామి - సీతామహాలక్ష్మీ దంపతులు రూ.1,00,108 విరాళంగా అందజేశారు. కుటుంబ సమేతంగా మంగళవారం ఆలయానికి విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. విరాళాన్ని ఆలయ ఈవో దాసరి శ్రీరామవరప్రసాదరావుకు అందజేశారు.

చల్లపల్లి సర్పంచ్, ఈవోలకు కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే మండలి అభినందన


సర్పంచ్ కృష్ణకుమారి, ఈవో మాధవేంద్రరావులను అభినందిస్తున్న మండలి

చల్లపల్లి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : చల్లపల్లి సర్పంచ్ పైడిపాముల కృష్ణ కుమారి, కార్యదర్శి పీవీ.మాధవేంద్రరావు మంగళవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్‌లను మర్యాదపూర్వకంగా కలుసు కున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా స్వచ్ఛ పంచాయతీగా రాష్ట్రస్థాయి అవార్డును అందుకోగా, తాము అందుకున్న అవార్డును, ప్రశం సాపత్రాన్ని కలెక్టర్, ఎమ్మెల్యేలకు చూపించి వారిని సన్మానించారు. రాష్ట్రస్థాయి అవార్డును సాధించటం పట్ల సర్పంచ్, ఈవోలకు కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే మండలి అభినందనలు తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన సమయంలో వారితోపాటు డీపీవో అరుణ ఉన్నారు.

జాతీయ స్థాయి పోటీలకు హాసిని, అశ్విని



నాగాయలంక, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : విశాఖపట్నంలో జరిగిన పోటీల్లో నాగాయలంక జడ్పీ ఉన్నత పాఠశాల ప్లస్ విద్యార్థిని గుంటూరు హాసిని ప్రతిభ చూపి జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైంది. కర్నూలు జిల్లా నాగలవరపు చెరువులో జరిగిన పోటీల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ విద్యార్థిని నాగిడి అశ్విని ప్రతిభను ప్రదర్శించి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు ఆలపర్తి సత్యనారాయణ తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన గుంటూరు హాసిని, నాగిడి అశ్వినిలను పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ గాజుల లక్ష్మీ ప్రసాద్, ఎస్ఎంసీ చైర్మన్ లీలా మారుతి, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు స్వర్ణలత, సర్పంచ్ కైతేపల్లి అంకాలు, ఎంపీటీసీ సభ్యుడు నాగిడి ఆదిలక్ష్మి, లంకే శ్రీనివాస ప్రసాద్ అభినందించారు.



చల్లపల్లి ప్రభుత్వాసుపత్రి వైద్యులకు సత్కారం

చల్లపల్లి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : చల్లపల్లి ప్రభుత్వాసుపత్రిలో సేవలు అభినందనీయమని ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, పీఏసీఎస్ చైర్మన్ బొందలపాటి వీరబాబు అన్నారు. స్వచ్ఛ సీహెచ్ సీగా చల్లపల్లి ప్రభుత్వాసుపత్రి ఎంపికై జిల్లా అవార్డు స్వీకరించిన సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో మంగళవారం సూపరింటెండెంట్ డాక్టర్ బి.ఎస్.ఆర్.శ్రీనివాస్, వైద్యులు, సిబ్బందిని దుశ్శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. జనసేన నేతలు ఏపీ చంద్రశేఖరరావు(ప్రెస్‌పూర్ణ), సూదాని నందగోపాల్, తోట మురళీకృష్ణ, అడపా రవి, మిరియాల జితేంద్ర, ఎం.రంజిత్‌కుమార్, గోళ్ల ప్రసాద్, నల్లమోతు వీరయ్య, రాయవరపు నాంచారయ్య, టీడీపీ నేత రావి రాజేశ్వరరావు పాల్గొన్నారు.


అంతిమయాత్రలో పాల్గొని పాడె మోస్తున్న మంత్రి రవీంద్ర

మాజీ కౌన్సిలర్ చిన్ని అంతిమయాత్రలో మంత్రి రవీంద్ర

మచిలీపట్నం టౌన్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : బందరు కోట మాజీ కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరరావు (చిన్ని) మృతి చెందారు. మంగళవారం చిన్ని మృతదేహాన్ని మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు. మాజీ కౌన్సిలర్, టీడీపీ నగర కార్యదర్శి బచ్చుల అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ గవాయ్‌పై దాడి యత్నాన్ని ఖండిస్తూ బందరు, అవనిగడ్డలో విధులను బహిష్కరించి నిరసన తెలుపుతున్న న్యాయవాదులు

సుప్రీం జడ్జిపై దాడికి న్యాయవాదుల నిరసన

మచిలీపట్నం టౌన్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్‌పై దాడి యత్నాన్ని ఖం డిస్తూ మంగళవారం మచిలీపట్నంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దివి పోతురాజు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పోతురాజు మాట్లాడుతూ, సుప్రీంకోర్టులో న్యాయమూర్తిపై దాడికి ప్రయత్నించిన న్యాయవాదిపై రాజ్యాంగపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాన న్యాయమూర్తులకు న్యాయవాదులు అండగా ఉండాలని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ కోరారు. **అవనిగడ్డ :** సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ గవాయ్‌పై న్యాయవాది చేసిన దుందుడుకు చర్యకు నిరసనగా అవనిగడ్డ బార్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం విధులను బహిష్కరించి నిరసన తెలియజేశారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా న్యాయవాది రాకేష్ చేసిన చర్యను అవనిగడ్డ న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు.

ప్రపంచం ముందు తలదించుకునే ఘటన : గోవర్ధన్

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్‌పై మతోన్మాది బూటు విసిరిన చర్య మన దేశాన్ని ప్రపంచం ముందు తలదించుకునేలా చేసిందని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు దోవా గోవర్ధన్ అన్నారు. ఈ ఘటనను భారతీయ పౌరులుగా, రాజ్యాంగ పరిరక్షకులుగా పూర్తిస్థాయిలో ఖండిస్తున్నామన్నారు. సుప్రీంకోర్టులో రాకేష్ కిషోర్ అనే ఒక వ్యక్తి లాయర్‌గా పని చేస్తూ న్యాయవ్యవస్థలపై నమ్మకం చూ పకుండా బుద్ధి మందగించిన పనులు చేస్తూ, సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నానంటే, అది ధర్మానికి అపకీర్తి తేవడమేనని గోవర్ధన్ అన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించి దోషిని కఠినంగా శిక్షించకపోతే, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

కలంకారీ క్లస్టర్‌కు వ్యతిరేకం కాదు : వైసీపీ కౌన్సిలర్లు

పెడన, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : కలంకారీ క్లస్టర్‌కు తాము వ్యతిరేకం కాదని, మునిసిపాలిటీ స్థలాల కేటాయింపునకు మాత్రమే వ్యతిరేకమని వైసీపీ కౌన్సిలర్లు స్పష్టం చేశారు. మునిసిపల్ కార్యాలయంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. క్లస్టర్ కోసం అధికారులు పట్టణంలో ఎంపిక చేసిన నాలుగు స్థలాలను గతంలోనే ఇతర అవసరాలకు కేటాయించారన్నారు. క్లస్టర్ కమి టీ సభ్యులు క్లస్టర్ విషయమై కౌన్సిల్ సభ్యులను సం ప్రదించకపోవడం శోచనీయమన్నారు. పెడన మునిసిపాలిటీకి చెందిన ఆస్తులను ఉదారంగా ధారాదత్తం చేసే హక్కు తమకు లేదన్నారు. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కలంకారీ కార్మికులపై నిజంగా ప్రేమ ఉంటే క్లస్టర్ కమిటీ సభ్యులు ప్రభుత్వంతో పది ఎకరాల భూములు కేటాయించి క్లస్టర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జనసేన పార్టీ కౌన్సిలర్ శివపావనిపై తాము దాడి చేయలేదన్నారు. ఆమె ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే చెప్పడం జరిగిందన్నారు. వైస్‌చైర్మన్ ఎండీ ఖాజా, కౌన్సిలర్లు కటకం ప్రసాద్, గరికముక్కు చంద్రబాబు, మెట్ల గోపీప్రసాద్, పిచ్చిక సతీష్, సిరివెళ్ళ జయేష్, బాబూలాల్ పాల్గొన్నారు.


మహాకుంభాభిషేకం చేస్తున్న మేనేజింగ్ ట్రస్టీ నాదెళ్ల శివరామకృష్ణ దంపతులు, మహాపూర్ణాహుతి సమర్పిస్తున్న ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

పురిటిగడ్డలో వైభవంగా మహాకుంభాభిషేకం

చల్లపల్లి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : పురిటిగడ్డలోని శ్రీకృష్ణసాయి ధ్యానమందిర 12వ వార్షికోత్సవం సందర్భంగా ముగింపురోజు మంగళవారం మహాకుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఆలయ మేనేజింగ్ ట్రస్టీ నాదెళ్ల శివరామకృష్ణ దంపతుల పర్యవేక్షణలో జరిగిన వార్షికోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. షిర్డి సాయినాథునికి నవ విధ అభిషేకాలు చేసి, దంపతులతో కలిసి మహాపూర్ణాహుతి సమర్పించారు. సాయిబాబాకు అన్నాభిషేకం నిర్వహించారు. పండితులు పీసపాటి తిరువెంగళ ముడయాన్ ఆచార్యులు (గౌతమ్‌కుమార్) ఆధ్వర్యంలో యాగాది క్రతువులతో విశేషపూజలు చేశారు. అన్నసమారాధనను ఎమ్మెల్యే ప్రారంభించారు. వెలివోలు సర్పంచ్ వేములమడ రజిత, యార్లగడ్డ శ్రీనివాసరావు, నాదెళ్ల వెం కట నరసయ్య, పరుచూరి సురేష్, నాదెళ్ల పిచ్చియ్య పాల్గొన్నారు.

మోదుమూడిలో అన్నసమారాధన

అవనిగడ్డ రూరల్ : మోదుమూడి ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, సహస్ర నామార్చన నిర్వహించారు. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించిన సందర్భంగా మంగళవారం అన్న సమారాధన నిర్వహించారు. వందలాది మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.

11 మందితో పైడమ్మ దేవస్థానం ధర్మకర్తల మండలి



పెడన, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : పెడన పైడమ్మ దేవస్థానానికి 11 మందితో ధర్మకర్తల మండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాసు వాయునందన రావు (వ్యవస్థాపక ధర్మకర్త), బొల్లా ఎల్లారమ్మ, బొడ్డు ఆనంద రావు, కోమట్ల సాంబశివరావు, చంద్రు వడ్డికాసులు, మామిడి సునీత, ప్రత్తిపాటి జయ కృష్ణ, మల్లంపల్లి శ్రీనివాసరావు, కోరుమిల్లి ఝాన్సీ, సేనాపతి దుర్గాభవానీ, దాసు శ్యామ్ (ఆశాది)లకు పాలక మండలిలో స్థానం కల్పించారు. దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశాల మేరకు ఈవో జి.వి. కృష్ణారావు దేవస్థానం ఆవరణలో మంగళవారం పాలక మండలి సభ్యుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం అభివృద్ధికి సభ్యులు కృషి చేయాలని కోరారు. మరో సభ్యుడు శీలం నాగసత్యనారాయణ నియామక ఉత్తర్వులు రెండు రోజుల్లో రానున్నాయని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావులకు పాలక మండలి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పాలక మండలి సభ్యులను పట్టణ టీడీపీ అధ్యక్షుడు యక్కల శ్యామలయ్య, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు చందన నారాయణరావు, జనసేన పార్టీ నాయకురాలు మట్టా శివపావని అభినందించారు.


నాగవరం గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్ డీకే బాలాజీ

నాగవరం సమస్యలు పరిష్కరిస్తాం : కలెక్టర్

గూడూరు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : నాగవరం గ్రామ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డి.కె. బాలాజీ అధికారులను ఆదేశించారు. గుడ్లవల్లేరు మండలం వేమవరం, గూ డూరు మండలం ముక్కొల్లు పంచాయతీ సరిహద్దులో ఉన్న నాగవరం గ్రామాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. గ్రామ ప్రజలతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెండు నియోజకవర్గాలు, రెండు మండలాలు, రెండు గ్రామ పంచాయ తీల సరిహద్దు గ్రామంగా ఉండటంతో తాము ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు సక్రమంగా అందడం లేదన్నారు. వీధిదీపాలు ఏర్పాటు చేయాలని, రహదారి అభివృద్ధి చేయాలని కోరారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ, గ్రామసభ నిర్వహించుకుని గుడ్లవల్లేరు మండలం వేమవరం పంచాయతీలో ఉంటామని తీర్మానం చేసి పంపిస్తే మండల పరిషత్, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో ఆమోదించుకుని ప్ర భుత్వానికి ప్రతి పాదనలు పంపుతామన్నారు. ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు. మంచినీటి సమస్య తీర్చేందుకు అదనంగా మరో పైపులైను ఏర్పాటు చేస్తామన్నారు. 2.5 కిలోమీటర్ల మేర రహదారి ఏర్పా టు చేయిస్తామ నాన్నారు. డ్వామా పీడీ శివప్రసాద్, పంచాయతీ రాజ్ ఎస్ఈ రమణరావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ సోమేశ్వ రరావు, ఈఈ నటరాజు, గుడ్లవల్లేరు, గూడూరు ఎంపీడీవోలు ఇమ్రాన్, శైలజ, నాగవరం సర్పంచ్ పద్మావతి, పంచాయతీ రాజ్ ఏఈ నాగే శ్వరరావు, నాగవరం, ముక్కొల్లు పంచాయతీ కార్యదర్శులు దుర్గా నాగమల్లేశ్వరరావు, బాపూజీ, ఏఎన్ఎం ప్రభావతి, గ్రామస్థులు పాల్గొన్నారు.

వాల్మీకి మహర్షికి కలెక్టర్, ఎస్పీ నివాళి

మచిలీపట్నం టౌన్ : మహర్షి వాల్మీకి రచించిన రామాయణం అందరికీ స్ఫూర్తినిస్తుందని కలెక్టర్ బాలాజీ అన్నారు. జయంతి సందర్భంగా మంగళవారం కలెక్టర్ సమావేశపు హాలులో వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ సంక్షేమ శాఖాధికారి రమేష్, మెప్మా పీడీ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో వెటర్నరీ ఏడీ సిహెచ్. నరసింహులు ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి జరిగింది. మచిలీపట్నం క్రైమ్ : జయంతి సందర్భంగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణం గ్రంథం ధర్మం, న్యాయం, కర్తవ్యం, నిబద్ధత వంటి విలువలకు మార్గదర్శకమన్నారు. వాల్మీకి మహర్షి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని ఎస్.పి కోరారు. **మోపిదేవి :** వాల్మీకి మహర్షి చిత్రపటానికి తహసీల్దార్ ఎం.హరనాథ్ పూలమాల వేసి నివాళులర్పించారు. డిప్యూటీ తహసీల్దార్ వాణి, ఆర్ఐ విశ్వనాథం, వీఆర్వోలు, కార్యాలయ సిబ్బంది ఉన్నారు. అవనిగడ్డ : విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బూరగడ్డ శ్రీనాథ్ పిలుపు మేరకు వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అన్నపరెడ్డి కృష్ణ, బచ్చు శ్రీహరి, బాలు శ్రీనివాస్, బసవ శంకరరావు, విజయ్ కుమార్, తోట ఆంజనేయులు, పులిగడ్డ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


బందరు, మోపిదేవిలో చంద్రబాబు, సీఎం పవన్‌కల్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్న ఆటో డ్రైవర్లు, కూటమి నేతలు

చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం

మచిలీపట్నం టౌన్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : ఆటోడ్రైవర్ల సేవ పథకం కింద రూ. 15వేలు ఆర్థిక సాయం అందజేయడంతో ఆటో డ్రైవర్లు కట్టా అంజిబాబు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు మంగళవారం పాలాభిషేకం చేశారు. బీజేపీ నాయకులు ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, టీడీపీ నాయకులు మెట్టు సూరిబాబు, పామర్తి వెంకటేశ్వరరావు, వీరంకి రాజేష్, మెట్టు పూర్ణ, చేబ్రోలు కుమార్ పాల్గొన్నారు. **మోపిదేవి :** ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద రూ.15వేలు జమచేసినందుకు కృతజ్ఞతగా మోపిదేవిలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి ఆటోవాలాలు మంగళవారం పాలాభిషేకం చేశారు. ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో ఓనర్లు, డ్రైవర్లు, టీడీపీ నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. మండల టీడీపీ అధ్యక్షులు నడకుదుటి జనార్ధనరావు, పార్టీ సీనియర్ నాయకులు రావి నాగేశ్వరరావు, ఆటో డ్రైవర్లతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. పార్టీ నాయకులు వే ములపల్లి రవిచంద్ర, రావి రత్నగిరి, షువ్వాల యేసు, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

నేత్రదానం

నాగాయలంక, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): తలశిల ఉషా కుమారి (66) సోమవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందగా, కుటుంబసభ్యుల సహకారాలతో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి నేత్రాలను దానం చేశారు. డాక్టర్ మహేష్, సిబ్బం ది ఆమె నేత్రాలు నుంచి కార్నియా సేకరించి ఐ బ్యాంక్ తరలించారు. సుదర్శి మానవతా సేవా సంస్థ నిర్వాహకులు పర్యవేక్షించారు.



సామూహిక సీమంతం

చల్లపల్లి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : అంగన్వాడీల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని గర్భిణీలు, బాలింతలు తీసుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలని ఐసీడీఎస్ పీడీ ఎం.రాణి మహిళలకు సూచించారు. జాతీయ పోషకాహార మాసోత్సవాల్లో భాగంగా మండల పరిషత్‌లో మంగళవారం గర్భిణీలకు సామూహిక సీమంతం చేశారు. పీడీ రాణి, ఎంపీపీ కోట విజయ రాధిక, తహసీల్దార్ డి.వనజాక్షి, ఐసీడీఎస్ సీడీపీవో ప్రసన్న విశ్వనాథ, ఏఎంసీ చైర్‌పర్సన్ తోట కనకదుర్గ, స్వచ్ఛాంధ్ర డైరెక్టర్ బోలెం నాగమణి, సూపరింటెండెంట్ అతావుల్లా, ఎంఈవో పి.వెంకటేశ్వరరావు, సీహెచ్‌వో సుమతి, న్యాయవాది సరస్వతి, సూపర్‌వైజర్లు ఆదిలక్ష్మి, జె.వి శ్రాంతమ్మ, టి.రమా నాగమణి, రత్నమాల, రాజేశ్వరి, కళ్యాణి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

పేద విద్యార్థినికి ల్యాప్‌టాప్ బహూకరణ

చల్లపల్లి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు షేక్ రఫీషెరి పేద విద్యార్థినికి ల్యాప్‌టాప్ ఇచ్చి సేవాగుణాన్ని చాటుకున్నారు. మోపిదేవి మండలం ఉత్తరచిరువోలులంక గ్రామానికి చెందిన దీప్తి సాయికావల్లి ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. పేదరికం వల్ల ల్యాప్‌టాప్ కొనలేని పరిస్థితి తెలుసుకున్న రఫీ మాస్టారు విద్యార్థినికి ల్యాప్‌టాప్ బహూకరించారు.

కోడూరులో ఎంవి.కృష్ణారావు శతజయంతి

కోడూరు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): మండలి వెంకట కృష్ణారావు జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం కోడూరు ప్రధాన సెంటర్‌లో మండలి వెంకట కృష్ణారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మర్రె గంగయ్య, కోట రాంబాబు, కాగిత రామారావు, కోట సుబ్బారావు, ఎం.చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.